నవతెలంగాణ
సమగ్ర తెలుగు దినపత్రిక
1
రంగారెడ్డి
శనివారం | డిసెంబర్ 07 2024 | www.navatelangana.com

ఎయిర్‌గన్‌తో కాల్పుల బెదిరింపులు



నవతెలంగాణ-షాబాద్

ఎయిర్‌గన్‌తో కాల్పులు జరిపి బెదిరింపులకు పాల్పడిన ఘటన షాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇన్స్‌స్పెక్టర్ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ముద్దెంగూడకు చెందిన ఖానపురం లక్ష్మీనారాయణ తన పొలం పక్కన ఉన్న రియాజ్ సనాయ్ పొలంలో పశువులు మేపుతున్నాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన రామచంద్రయ్య రియాజ్ సనాయ్‌కు ఈ విషయాన్ని తెలిపాడు. దీంతో ఆయన కోపంతో తన వద్ద ఉన్న ఎయిర్‌గన్‌తో లక్ష్మీనారాయణను బెదిరిస్తూ ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు తుపాకీని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

అగ్రికల్చర్ యూనివర్సిటీలో అంబేద్కర్ వర్ధంతి



నవతెలంగాణ-రాజేంద్రనగర్

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపకుల పతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు. విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా అంబేద్కర్‌కు నివాళులర్పించారు.

నేడు శంషాబాద్‌లో సీపీఐ నేత బాల మల్లేష్ సంతాప సభ

- జయప్రదం చేయాలి : జంగయ్య
- నేడు, రేపు బీకేఎంయూ రాష్ట్ర సమితి సమావేశాలు
- హాజరుకానున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, ప్రొఫెసర్ హరగోపాల్

నవతెలంగాణ-శంషాబాద్

సీపీఐ నేత కామ్రేడ్ బాల మల్లేష్ సంతాప సభను శంషాబాద్‌లోని ఎల్లైట్ హెూటల్‌లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (బీకేఎంయూ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జే.అంజయ్య, బి.జంగయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 , 8 తేదీల్లో బీకేఎంయూ రాష్ట్ర సమితి సమావేశాలు నిర్వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం 11 గంటలకు కామ్రేడ్ బాల మల్లేష్ సంతాప సభ జరుగుతుందని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ సమావేశాలలో ఉపాధి హామీ కూలీల సమస్యలు, వ్యవసాయ కార్మికుల సమస్యలు చర్చించి భవిష్యత్తు పోరాటాలు రూపకల్పన చేయబోతున్నామని తెలిపారు. బాల మల్లేష్ సంతాప సభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, ప్రొఫెసర్ హరగోపాల్, జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.

సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరవధిక సమ్మె



- శంషాబాద్ ఎంఆర్‌సీ వద్ద నిరసన

నవతెలంగాణ-శంషాబాద్

రాష్ట్ర సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు శుక్రవారం శంషాబాద్ ఎంఆర్సీ వద్ద ఎస్ఎస్ఏ ఉద్యోగులు నిరసన చేపట్టారు. మండల విద్యాధికారి లక్ష్మణ్‌నాయక్, ఎంపీడీఓ మున్నీ, తహసీల్దార్ కే.రవీందర్ దత్‌లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న 721 కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 10వ తేదీ నుంచి సమ్మెబాట పట్టనున్నట్టు తెలిపారు. 20 ఏండ్ల నుంచి చాలీచాలని జీతాలతో విధులు నిర్వహిస్తున్న ఎస్ఎస్ఏల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. గతంలో టీపీసీసీ అధ్యక్షుడి హెూదాలో.. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే రెగ్యులర్ చేయాలని, అప్పటివరకు ఎంటీఎస్ ఇవ్వాలని కోరారు. తమ సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

బీఆర్ఎస్ నేతల హౌజ్ అరెస్టు



నవతెలంగాణ-గండిపేట్

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావును అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని ఆ పార్టీ బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు రావుల కోల నాగరాజు అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశా రు. ఇందులో భాగంగా నాగరాజును సైతం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరంకుశ పాలన సాగుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తే అరెస్టులు చేయడం దుర్మార్గం అన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాముడు, తదితరులు పాల్గొన్నారు.

8న అయ్యప్ప పడిపూజ

నవతెలంగాణ-గండిపేట్



ఈ నెల 8న ఖానాపూర్ రాజన్న గుట్ట వద్ద నిర్వహించే అయ్యప్ప పడి పూజకు రావాలని ఖానాపూర్ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు ఆహ్వానపత్రం అందజేశారు. శుక్రవారం నార్సింగ్ మున్సిపాలిటీ ఖానాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అయ్యప్ప స్వాముల తరపున ఎమ్మెల్యే నివాసంలో ఆయన కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. డాకూరి శివరాజ్ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పూజా కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మాజీ సర్పంచ్ రామేశ్వరం నరసింహ, వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం చైర్మెన్ కృష్ణ, డైరెక్టర్ రాజు, నాయకులు హరిశంకర్, మల్లేష్, స్వాములు పాల్గొన్నారు.

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు నివాళి



నవతెలంగాణ-గండిపేట్


భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను నార్సింగ్ మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం నార్సింగి, మంచిరేవుల ప్రధాన చౌరస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి నార్సింగి చైర్ పర్సన్ మైలారం నాగపూర్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై దళిత సంఘాలతో కలిసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఈశ్వరయ్య, మాజీ వార్డు సభ్యులు లక్ష్మణ్, విశ్వనాథ్, నాయకులు క్రాంతి, సంతోష్, బాబు, అనిల్, స్వామి, నరేష్, శ్రీనివాస్, పాపారావు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

'ప్రజా పాలన'కు ఏడాది

- ' కొంచెం ఇష్టం-కొంచెం కష్టం' గా సాగుతున్న పాలన
- సంక్షేమం, అభివృద్ధి దిశగా అడుగులు
- ఫ్రీ బస్సుతో మహిళలకు లబ్ధి
- గ్యాస్ సబ్సిడీ, ఉచిత కరెంట్‌తో కొంత ఊరట
- ఇతర పథకాల అమలులో జాప్యంపై ప్రజల్లో అసంతృప్తి
- రుణమాఫీ, రైతు భరోసా రాకపోవడంతో రైతుల్లో వ్యతిరేకత
- రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన లగచర్ల ఘటన

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి నేటితో ఏడాది పూర్తి కానుంది. పదేండ్ల బీఆర్ఎస్ పాలన తరువాత రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను నమ్మిన ప్రజలు ఆ పార్టీని అధికారం తీసుకొచ్చారు. ప్రజల అభీష్టం మేరకు ప్రజలు ప్రజా పాలనను అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని భరోసానిచ్చింది. అయితే ఈ మొదటి ఏడాదిలో కాంగ్రెస్ పాలన ' కొంచెం ఇష్టం-కొంచెం కష్టం' అన్న చందంగా కొనసాగుతోంది. ఆరు గ్యారంటీల్లో కొన్ని అమలు కాగా.. ఇంకా అమలు కావాల్సినవి చాలానే ఉన్నాయి. కొన్ని ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. రాబోయే నాలుగేండ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనపై కథనం.

నవతెలంగాణ-
రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి



గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేర ఈ ఏడాది పాలన కొనసాగింది. అయితే పూర్తి స్థాయిలో మాత్రం జరగలేదు అన్నది వాస్తవం.

సంక్షేమం.. అభివృద్ధి..

రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన వారంలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసింది. ఆ తరువాత 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, తదితర పథకాలు అమలు చేసింది. అయితే ఉచిత బస్సు అందరికీ అమలు అవుతున్నప్పటికీ గ్యాస్ సబ్సిడీ, ఉచిత విద్యుత్ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. వీటితో పాటు మహిళలకు ఇస్తామన్న రూ.2,500 అమలు కావడం లేదు. ఆసరా పింఛన్ల పెంపు, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ వంటివి అమలు కాకపోవడంతో ప్రజలు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే నిరుద్యోగులతో ఏర్పడిన ఈ ప్రభుత్వం ఈ ఏడాది కొంత మేరకు ఉద్యోగాలు భర్తీ చేయడం సానుకూలాంశం. ఇదిలా ఉంటే హైడ్రా.. మూసీ ప్రక్షాళన విషయంలో కూడా ప్రభుత్వంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. చెరువులు, కుంటలు కాపాడడం, మూసీ సుందరీకరణ బాగున్నప్పటికీ ఆ సాకుతో పేద ప్రజల ఇండ్లు కూల్చడం, వారికి సరైన ప్రత్యామ్నాయం చూకపోవడం పట్ల ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. ప్రజలను ఒప్పించిన తరువాత వీటిని చేపటితే బాగుండేది అనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి విషయానికి వస్తే ఇప్పుడిప్పుడే పట్టాలు ఎక్కుతుందని చెప్పవచ్చు.



రైతుల్లో కొంత వ్యతిరేకత

రాష్ట్ర ప్రభుత్వంపై ముఖ్యంగా రైతుల్లో కొంత వ్యతిరేకత ఉన్నట్టు క్షేత్రస్థాయిలో తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగా కొంత మేరకు రుణమాఫీ చేసింది. కానీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రుణమాఫీ చాలా వరకు కాలేదు. రూ.2లక్షల లోపు ఉన్న వారికి కూడా వివిధ కారణాలతో కాకపోవడం, వివిధ పండుగలకు చేస్తామని. ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు చేయడం, రుణమాఫీ జాప్యంతో రైతుల్లో ప్రభుత్వంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే రైతు భరోసా వేయకపోవడం కూడా ప్రభుత్వంపై రైతుల్లో వ్యతిరేకత రావడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. గత ప్రభుత్వం ఎకరాలకు రూ.5వేల చొప్పన రైతుబంధు వేసింది. కాంగ్రెస్ రైతు భరోసా ద్వారా ఎకరాకు రూ.7,500 ఇస్తామని చెప్పింది. కానీ ఇది అమలు కాకపోగా.. వానాకాలం సంబంధించిన డబ్బులు నేటికీ పడలేదు. అయితే ఈ పథకానికి సీలింగ్ పెడుతామని గతం లో చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుం చి స్పష్టమైన నిర్ణయం రాలేదు. రైతు భరోసా డబ్బులు సంక్రాంతికి ఇస్తామని ఇటీవల సీఎం ప్రకటించడం కొసమె రుపు. ఇదిలా ఉంటే కౌలు రైతులు, రై తు కూలీలకు అందాల్సిన చేయూత ప్రభుత్వం నుంచి ఇప్పటికీ అందలేదు.

సంచలనంగా మారిన లగచర్ల ఘటన

సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మా సిటీ పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించి రైతుల నుంచి భూ సేకరణ సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. అయితే ఆ రోజు జిల్లా కలెక్టర్‌తోపాటు ఇతర అధికారులపై రైతులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆ ఘటనలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేం దర్రెడ్డితోపాటు రైతులు అరెస్టు అయ్యారు. ప్రస్తుతం కూడా కొందరు జైల్లో ఉన్నారు. అయితే తమ భూములు ఫార్మాకు తీసుకోవద్దని రైతులు డిమాండ్ చేయడం.. లగచర్ల ఘటనపై ఢిల్లీ వరకు వెళ్లి ఎస్సీ, ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమి షన్‌ను సంప్రదించారు. ఈ ఘటనలో రైతులకు అండగా వామపక్షాలు నిలిచాయి. వాస్తవాలు సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. ఫార్మా సిటీకి భూ సేకర ణను రద్దు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.

కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల్లో మంచి-చేడు సమానంగా ఉన్నాయనే చెప్పవచ్చు. అయితే ఏడాదిలోనే అన్నీ చేయలేరన్నది ఓ అభిప్రాయం. భవిష్యత్ నాలుగేండ్ల కాంగ్రెస్ పాలనపై మాత్రం ప్రజలు గంపెడు ఆశలతో ఉన్నరన్నది వాస్తవం.



సుందరయ్య విజ్ఞాన కేంద్రం గచ్చిబౌలిలో బలోత్సవం

నవతెలంగాణ-మియాపూర్

సుందరయ్య విజ్ఞాన కేంద్రం, గచ్చిబౌలిలో బలోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్లానిటరీ సొసైటీ రఘునందన్ ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా గండిపేట ఎంఈఓ విజయ్ కుమార్, విశిష్ట అతిథులుగా చొక్కాపు వెంకటరమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా పిల్లలకు పలు రకాల పోటీలు నిర్వహించారు. వేషాధారణ, చిత్ర లేఖనం, జానపద గేయాలకు డ్యాన్స్, నాటికలు, పాటల పోటీలు నిర్వహించారు. పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బలోత్సవ కన్వీనర్ సి.విజయ్ కుమార్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, ట్రస్ట్ సభ్యులు సాంబశివరావు, సాంస్కృతిక బాధ్యులు ఎన్. శ్రీనివాస్, రవీందర్, అనిల్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి



- అంబేద్కర్ ప్రజా సంఘం జిల్లా కార్యదర్శి పెద్దేటి జ్యోతి

నవతెలంగాణ-శంషాబాద్

దేశ సమగ్ర అభివృద్ధి, సామాజిక సమానత్వం సాధించాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని అంబేద్కర్ ప్రజా సంఘం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పెద్దేటి జ్యోతి పిలుపునిచ్చారు. అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని శంషాబాద్ మండల పరిధిలోని జూకల్ గ్రామంలో ఆ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాజిక అసమానతులను నిర్మూలించి, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించాలని ఆయన జీవితాంతం పోరాడారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సవితారాణి, గీత, అంబేద్కర్ ప్రజా సంఘం నాయకులు కత్తుల సంపత్, కోడూరి శ్రీకాంత్, పవన్, విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.

అంబేద్కర్‌కు ఘన నివాళి

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు చిలకమర్రి నర్సింహ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దిద్యాల శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ మంచర్ల మోహన్‌రావు, మండల కో-ఆప్షన్ నెంబర్ గౌస్ పాషా, తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు.

మాజీ ఎంపీపీ ఆధ్వర్యంలో..

శంషాబాద్ మాజీ ఎంపీపీ దిద్యాల జయమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం మండల పరిధిలోని పెద్దతోపురం గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే ఆయన చెప్పిన మార్గమే శిరోదార్యమని అన్నారు.





రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్

- కాంగ్రెస్ అధికార ప్రతినిది ముంగి జైపాల్ రెడ్డి
- కోకాపేట్‌లో అంబేద్కర్ వర్ధంతి

నవతెలంగాణ-గండిపేట్



భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ముంగి జైపాల్‌రెడ్డి కొనియాడారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం గండిపేట మండలం నార్సింగ్ మున్సిపాలిటీ కోకాపేట్ ప్రధాన చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. నేటి యువత అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామేశ్వరం యాదగిరి, ఎమ్మార్పీఎస్ నాయకులు గణేష్‌మాదిగ, బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు భిక్షపతియాదవ్, రామేశ్వరం అశోక్ మాదిగ, వెంకటేష్, సురేష్, రామేశ్వరం జనార్ధన్, కుమార్, ఆంజనేయులు, అంజయ్య, బోయ గూడెం రమేష్, నాయకులు పాల్గొన్నారు.

ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలి



- పెండింగ్ బిల్లులను చెల్లించాలి
- ఆశావర్కర్స్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సునీత

నవతెలంగాణ-రాజేంద్రనగర్

రాష్ట్రంలో ఆశావర్కర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని లేనిచో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆశావర్కర్స్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సునీత అన్నారు. శుక్రవారం కాటేదాన్‌లోని రంగారెడ్డి జిల్లా సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన ఆశావర్కర్ల రంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రుద్రకుమార్, ఆశావర్కర్స్ జిల్లా కోశాధికారి లలితతో కలిసి సునీత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశావర్కర్లు గతంలో నిర్వహించిన లెప్రసీ సర్వే ఇప్పటివరకు చెల్లించకపోగా మళ్లీ ఇప్పుడు కొత్తగా సర్వే చేయమనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో పెండింగ్‌లో ఉంచిన బిల్లులను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వాలు ఆశాల చేత వెట్టి చాకిరి చేయించుకొని వారికి సరైన వేతనాలు కూడా ఇవ్వడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్న ఆశల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని వారు తెలిపారు. ఎన్నికల మేని ఫెస్టోలో కార్మికులందరికీ రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చేస్తామని, ఉద్యోగులుగా గుర్తిస్తామని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని హామీలు ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తాము ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా నాయకులు జె. పెంటయ్య. ఎం.అశోక్, ఆశావర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా నాయకురాలు రాధిక, సునంద, భాగ్యలక్ష్మి, నిర్మల, గీత, మాధవి బాలమ్మని, కవిత, సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.

అంగరంగ వైభవంగా పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన

- హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి చేతుల మీదుగా కార్యక్రమం
- ముఖ్యఅతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ హాజరు
- విజయవంతం చేసిన వారికి ధన్యవాదాలు
- కౌన్సిలర్ భాగ్యలక్ష్మి శ్రీకాంత్‌యాదవ్



నవతెలంగాణ-శంషాబాద్

శంషాబాద్‌లోని రాళ్ళగూడ గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి నూతన దేవాలయం విగ్రహ పున: ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి చేతుల మీదుగా జరిగింది. స్థానిక కౌన్సిలర్ బండి భాగ్యలక్ష్మి శ్రీకాంత్‌యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్‌గౌడ్‌తో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి భాగ్యలక్ష్మిశ్రీకాంత్‌యాదవ్ మాట్లాడుతూ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణం చేసి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించమన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మెన్లు బొర్ర జ్ఞానేశ్వర్‌ముదిరాజ్, నూతి శ్రీకాంత్‌గౌడ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మున్సిపల్ చైర్‌పర్సన్ కె.సుష్మ మహేందర్‌రెడ్డి, వైస్ చైర్మెన్ బండి గోపాల్‌యాదవ్, మెట్టు సాయికుమార్, నార్సింగి మున్సిపల్ చైర్మెన్ కస్తూరి నరేందర్, తోకల శ్రీనివాస్‌రెడ్డి, నీరటి తన్వి రాజు, దిద్యాల జయమ్మ శ్రీనివాస్, కార్తీక్‌రెడ్డి, బుక్క వేణుగోపాల్, గణేష్ గుప్తా, గడ్డం శేఖర్‌యాదవ్, వెంకటేష్‌యాదవ్, సతీష్, కౌన్సిలర్లు మేకల వెంకటేష్‌ముదిరాజ్, ఎం.శ్రీకాంత్‌యాదవ్, టి .విజయలక్ష్మి , లావణ్య శ్రీనివాస్‌గౌడ్, నర్సింహ, ప్రవీణ్, మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



నవతెలంగాణ
సమగ్ర తెలుగు దినపత్రిక
2
వికారాబాద్
శనివారం | డిసెంబర్ 07 2024 | www.navatelangana.com

అడిషనల్ ఎస్పీగా టీవీ హనుమంతరావు



నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
ఇటీవల సాధారణ బదిలీలలో భాగంగా జిల్లాకు బదిలీపైన వచ్చిన అదనపు ఎస్పీ టీ.వి.హనుమంత రావు శుక్రవారం జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

9వ తేదీన ఎంపికైన అభ్యర్థులకు కౌన్సిలింగ్

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వై వెంకట రమణ

నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
జిల్లాలో ఖాళీగా ఉన్న ఎంఎల్‌హెచ్‌పీ అభ్యర్థుల తుది మెరిట్ జాబితా, సెలక్షన్ జాబితా జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం జిల్లా, అధికారిక వెబ్సైట్ vikarabad.elangana.gov.inలో పొందుపరిచామని తెలిపారు. ఈ నెల9 వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం వికారాబాద్‌లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకురావలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వై వెంకటరమణ తెలిపారు

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం

- సీపీఐ(ఎం) నాయకులు



నవతెలంగాణ-దోమ
అంబేద్కర్ 68వ వర్ధంతి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో దోమ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల నాయకులు సత్యయ్య, రఘురామ్ మాట్లాడుతూ.. సమాసమాజ స్థాపన కోసం తన జీవితాంతం పోరాడిన గొప్ప మేధావి అంబేద్కర్ అని కొనియాడాడు. కుల నిర్మూలన, దోపిడి రహిత సమాజం కోసం ఆశయ సాధన కోసం పోరాడిన వీరుడు అన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు హెచ్ శేఖర్, బిశ్రీనివాస్, మొగులయ్య పి.వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా అంబేద్కర్ వర్ధంతి



నవతెలంగాణ-మర్పల్లి
మండల కేంద్రంతోపాటు కొత్లపురం తదితర గ్రామాల్లో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ వర్ధంతిని ఆయన విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు. తక్కలి శివ, కొత్లపురం రాములు,జగన్, మారుతి,పైలు నర్సింలు, పృథ్వీరాజ్, యాదయ్య, పెంటయ్య, వెంకటేశం, నర్సింలు, శేఖర్, రవి, కిషోర్, సుభాష్, భరత్, అశోక్, ప్రసాద్, కృష్ణ, శీను తదితరులు పాల్గొన్నారు

పూడూరులో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి



నవతెలంగాణ-పూడూర్
మండల పరిధిలోని కంకల్ మంచన్‌పల్లి, సోమన్గుర్తి, కండ్లపల్లి, చిట్టెంపల్లి, నిజాంపేట్ మేడిపల్లి, చింతలపల్లి, చంగముల్, చిలాపూర్ గుంగుపల్లి పూడూర్, పెద్ద ఉమెంతల్ గ్రామాల్లో అంబేద్కర్ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయన దేశానికి చేసిన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు వెంకటయ్య, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రాజేందర్, పూడూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు రామచంద్రయ్య, కాంగ్రెస్ నాయకులు తాజుద్దీన్, జబ్బార్, జలీల్ సామాజిక నాయకులు శ్రీనివాస్, పట్నం సాయిలు తదితరులు పాల్గొన్నారు

ఘనంగా అంబేద్కర్ వర్ధంతి



నవతెలంగాణ-చౌడాపూర్
అంబేద్కర్ వర్ధంతిని శుక్రవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. యువజన సంఘాల సభ్యులు, స్థానిక నాయకులు మహనీయుల విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులర్పించారు. పలువురు మాట్లాడుతూ..అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువజన సంఘాల సభ్యులు, తదితరులున్నారు.

అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలి

- అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు నర్సిములు



నవతెలంగాణ-కోట్‌పల్లి
అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు నర్సిములు తెలిపారు. మండల పరిధిలోని బార్వాద్ గ్రామంలో ఆయన ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ప్రసాద్, సంజీవయ్య గౌడ్, అనంతయ్య రాచయ్య, పాండు, సాయిలు, నాగరాజుగౌడ్, మైపాల్, ఈశ్వరయ్య, నర్సిములు గౌడ్, షబ్బీర్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్‌కు ఘన నివాళి



నవతెలంగాణ-నవాబుపేట్
అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహాలకు పలువురు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. చంద్రశేఖర్, బుచ్చయ్య రవికుమార్, శివరాజ్, ఆనందం, రత్నం, మధు, మన్సూర్, అంజయ్య సుధాకర్, పంచాయతీ కార్యదర్శిలు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు వివిధ యువజన సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు

'కాంగ్రెస్‌లో యువతకు ప్రాధాన్యత'

నవతెలంగాణ-మోమిన్‌పేట
యువతకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని అలాంటి పార్టీ అభివృద్ధికి శాయశక్తులా కృషిచేస్తానని కాంగ్రెస్ యువజన సంఘం అధ్యక్షులు సుభాష్ అన్నారు. శుక్రవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను వారి నివాసంలో సుభాష్ మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో అలంపల్లి ఆనందం బందెయ్య డప్పు ఆనందం శిజ్జు బోగ్గాద్ కృష్ణ రవి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు



ప్రపంచ మేధావి అంబేద్కర్

- సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య



నవతెలంగాణ-పరిగి
ప్రపంచ మేధావి అంబేద్కర్ అని ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దామని సీపీఐ (ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య అన్నారు. శుక్రవారం పరిగి పట్టణ కేంద్రంలో అంబేద్కర్ 68వ వర్ధంతిని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాతగా, ప్రపంచ మేధావిగా గొప్ప సామాజిక వేత్తగా సమాస మాజ స్థాపన కోసం తన జీవితాంతం పోరాడిన గొప్ప మేధావి అంబేద్కర్ అని కొనియాడారు. కుల నిర్మూలన, దోపిడి రహిత సమాజం కోసం పోరాడిన వీరుడు అన్నారు. ప్రస్తుత సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు అమలు జరుగుతుందంటే అది అంబేద్కర్ కృషి వల్లనే అన్నారు. భవిష్యత్తులో మతోన్మాదంతో దేశానికి ప్రమాదం ఉందన్నారు. దానిని ఎదుర్కోవాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమం సీపీఐ(ఎం) నాయకులు సత్యయ్య, రఘురాం, కృష్ణ ప్రశాంత్, రాంచంద్రయ్య బాలరాజ్, మాణిక్యం తదితరులున్నారు

అంబేద్కర్ ఆశయాలను సాధించాలి



- కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు బోలుసాని భీంరెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ కనకం మొగులయ్య, జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సభ్యులు డాక్టర్ జానకీరాం చౌహన్

నవతెలంగాణ-కుల్కచర్ల
అంబేద్కర్ ఆశయాలు సాధించాలని కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు బోలుసాని భీంరెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ కనకం మొగులయ్య, జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సభ్యులు, కుల్కచర్ల మాజీ సర్పంచ్ డాక్టర్ జానకి రామ్ చౌహన్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో బీఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమం మండల దళిత యువశక్తి యువజన సంఘం అధ్యక్షులు కర్రే భరత్ కుమార్, కార్యదర్శి గుండుమల నర్సిములు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానకి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. పలువురు మాట్లాడుతూ.. ప్రపంచ మేధావి అంబేద్కర్ చేసిన కృషిని గొప్పతనాన్ని కొనియాడారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మెన్ నాగరాజు యాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాంరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్‌లు వెంకటేశం హరికృష్ణ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బీఎస్ ఆంజనేయులు, ముదిరాజ్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు మహిపాల్ ముదిరాజ్, చుక్కయ్య మాజీ సర్పంచ్ వెంకటయ్యగౌడ్, ముదిరాజ్ సంఘం మండలాధ్యక్షుడు చంద్రలింగం, మాజీ ఎంపీటీసీలు క్రిష్ణయ్యగౌడ్, ఆనందం ముదిరాజ్, పరిగి నియోజకవర్గం పరిరక్షణ సమితి అధ్యక్షులు రాఘవేందర్‌గౌడ్, రాంచందర్, ఎల్లయ్య, వెంకటయ్య, బాబు, బిచ్చయ్య, నర్సిములు, శ్రీను, విష్ణు, ఆంజనేయులు, వినోద్, శ్రీనివాస్, వెంకట్‌రాములు, బాబు, వెంకటేష్, భాస్కర్, జంగయ్య, మొగులయ్య, వెంకట్, వెంకటయ్య, వెంకట్, శ్రీను, వెంకట్, రమేష్, బాలయ్య, బాను, మహేష్, మురళి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

నూతన బోరు పనులు ప్రారంభం

నవతెలంగాణ-మర్పల్లి
మండల పరిధిలోని కొత్లాపూర్ గ్రామంలో ప్రజల సౌకర్యార్థం కాంగ్రెస్ నాయకుల సమక్షంలో కొత్త బోర్ పనులను శుక్రవారం ప్రారంభించారు. గ్రామస్తులు అంత్యక్రియల నిమిత్తం శ్మశాన వాటికలకు వచ్చి అంత్యక్రియలు ముగించుకొని వెళ్లే సమయంలో కాళ్ల చేతులు శుభ్రం చేసుకుందామంటే సరైన నీటి సదుపాయం లేక అవస్థలు పడుతుండడంతో కొంతమంది గ్రామపెద్దలు, కాంగ్రెస్ మండల నాయకుల దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే స్పందించి స్పీకర్‌గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో ఎస్ డీ ఎఫ్ నిధుల ద్వారా కొత్లాపూర్ గ్రామ శ్మశనవాటి కకు ఒక్క బోరు వెంటనే మంజూరు చేశారు. దీంతో శ్మశానవాటికకు సమీపంలో నూతన బోరు వేసేందుకు కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు వైద్యనాథ్, హన్మయ్య, ప్రభాకర్ డైరెక్టర్ నర్సింలు, డీలర్ రాములు, నీలి ప్రభు, టీ రెయిరెడ్డి, నారాయణ, సుదర్శన్, మహిపాల్, నవీన్, క్రిష్ణ, రాకేష్, ఇవెంకటేష్, బిచ్చన్న, వెల్చల్ అంజన్న, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సంగమేష్, తదితరులు పాల్గొన్నారు



అట్టడుగు వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ కృషి



- మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ ముకుంద అశోక్ కుమార్

నవతెలంగాణ-పరిగి
అట్టడుగు వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ కృషి చేశారని మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, పరిగి మున్సిపల్ చైర్మెన్ ముకుంద అశోక్ కుమార్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం పర్యపట్టణ కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, పరిగి మున్సిపల్ చైర్మెన్ ముకుంద అశోక్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. అంబేదర్కర్ ఆశయాలను యువత కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు తదితరులు న్నారు.

పరిగిలో అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమాన్ని వివిధ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.



మేలు రకం గడ్డితో పాల ఉత్పత్తి మెరుగు



- శివారెడ్డి పల్లిలో పాడి రైతులకు అవగాహన
- సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ అంజు భసర

నవతెలంగాణ-దోమ
పాడి పశువులకు మేలు రకం గడ్డి అందించడం ద్వారా పాల ఉత్పత్తి మెరుగు పడుతుందని ప్రాంతీయ పశు గ్రాస కేంద్రం హైదరాబాద్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ అంజు భసర అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని శివారెడ్డిపల్లి గ్రామంలో పాడి రైతులతో సమావేశమై పాల ఉత్పత్తి పెంచడానికి తీసుకోవలసిన చర్యలపై అవగాహన కల్పించారు. రైతులు మార్కెట్‌లో లభించే దానాల స్థానంలో మేలు రకం గడ్డిని పెంచి పశువులకు మేతగా వేస్తే పాల ఉత్పత్తి పెరుగుతుందన్నారు. అధిక పోషక విలువలు కలిగిన స్వల్పకాలిక రకాలు పీసీ 23 దీర్ఘకాలిక రకాలైన కో 29 సూపర్ నేపియర్ స్మార్ట్‌ని పేరు చాయత్రీ రకాలు సాగు చేసి గడ్డిని పశువులకు మేతగా వేయడం ఉత్తమం అన్నారు. అనంతరం పాడి రైతులకు గడ్డి విత్త నాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టి.మురళీధర్ రెడ్డి, ఎస్.రాంరెడ్డి, జి.విక్రం రెడ్డి, కటికే నరసింహులు, కురువ రామచంద్రయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.

పెద్దేముల్ తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలి

- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్



నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
వారసత్వ భూమి పట్ట చేయకుండా మహిళలను ఇబ్బందులు పెడుతున్న పెద్దేముల్ తహసీల్దార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ అన్నారు. శుక్రవారం పెద్దేముల్ తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ నాయక్‌కు ఫిర్యాదు చేశారు. భూ బాధితులు, సీపీఐ(ఎం) నాయకులు పెదేముల్ మండల పరిధిలోని ఇందుర్ గ్రామాల్లో సర్వే నంబర్ 278/7లో 10ఎకరాలు ప్రభుత్వ భూమి గతంలో 3 కుటుంబాలకు పూర్వీకులకు పట్టాలు ఇచ్చారని సాగులో ఉండి పంటలు పండిస్తున్నారని తెలిపారు. పార్కు పేరుతో డంపింగ్ యార్డు పేరుతో కొంత భూమి తీసుకున్నారని వారి వారసులు కొడుకులు కూతురులకు అన్ని హక్కులు ఉన్నా అన్ని కాగితాలు ఇచ్చినా 3 సార్లు సర్వే చేసినా నేటికీ వారసత్వ భూమి పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులు పేడుతున్నారని తెలిపారు. వెంటనే పట్టాలు ఇవ్వాలని లేనిచో కలెక్టర్ కార్యాలయం ఎదుట భూమి వచ్చేవరకూ నిరాహార దీక్షలు చేస్తామని తెలిపారు. కార్యక్రమాల్లో సీపీఐ(ఎం) నాయకులు భూ బాధితులు నర్సింలు, శ్రీను నరసమ్మ లాలమ్మ పాల్గొన్నారు

అంబేద్కర్ చూపిన బాటలో నడవాలి



- కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి
- కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులు

నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
అంబేద్కర్ చూపిన బాటలో నడవాలని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఏ. సుధాకర్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వికారాబాద్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అర్దసుధాకర్ రెడ్డి అధ్యక్షతన వికారాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువల్ని కాపాడాలని అంబేద్కర్ చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మెన్ వి సత్యనారాయణ, కౌన్సిలర్స్ వేణుగోపాల్ రెడ్డి, సురేష్, జైదుపల్లి మురళి, నాయకులు పి మల్లేశం, కిసాన్‌సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సి.జగదీష్, నాయకులు ముక్తార్ షరీఫ్, శ్రీనివాస్ ముదిరాజ్, ఖలీద్, ఇమ్రాన్, బిచ్చయ్య జంగయ్య, మయూర్, నరేందర్, విజయ్, వివిధ కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడికి ఘనసన్మానం





నవతెలంగాణ-కుల్కచర్ల
కుల్కచర్ల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన పీరంపల్లి గ్రామానికి చెందిన చింతకాయల జంగయ్య ముదిరాజ్‌ను శుక్రవారం కుల్కచర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు బోలుసని భీంరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బీఎస్ ఆంజనేయులు ముదిరాజ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...పార్టీ బలోపేతానికి ప్రత్యేక కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సీహెచ్ ఆనందం ముదిరాజ్, సీనియర్ నాయకులు కృష్ణయ్య, లక్ష్మయ్య గౌడ్, ముజాహిద్‌పూర్ యూత్ ప్రెసిడెంట్ ఉప్పు సోమలింగం, యువ నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సోషల్ మీడియా అధ్యక్షుడి ఆధ్వర్యంలో సన్మానం
రెండవసారి కుల్కచర్ల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన చింతకాయల జంగయ్య ముదిరాజ్‌ను శుక్రవారం మండల కేంద్రంలో యువజన నాయకులు సోషల్ మీడియా అధ్యక్షులు పి భాస్కర్, కుల్కచర్ల మండల సోషల్ మీడియా అధ్యక్షులు కొమ్ము శ్రీను, మాజీ వార్డు సభ్యులు శీను, బొమ్మిరెడ్డి పల్లి గ్రామ అధ్యక్షుడు మొగులయ్య, వీరంపల్లి సోషల్ మీడియా అధ్యక్షులు బక్కని శీను తదితరులు ఘనంగా సన్మానించారు.

భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

- కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహిద్దాం
- కుల దురంహంకార హత్యలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి
- కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు యాదయ్య



నవతెలంగాణ-వికారాబాద్
భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహిద్దామని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు యాదయ్య అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షు లు ఆర్ మహిపాల్, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు యాదయ్య ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సతీష్‌లు మాట్లాడుతూ.. దళితులపైన దాడులు, లైంగికదాడులు, ప్రేమోన్మదుల దాడులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సామజిక ఉద్యమాలలో ప్రజలు ప్రజాతం త్రవాదులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏవీపీఎస్ నాయకులు ఎస్ఎఫ్ఐ నాయకులు అగ్బర్ యాదయ్య జంగయ్య దశరథ్ సానియాదీన్ మహిపాల్ రెడ్డి జంజీర్ ముస్తప్ప మజీల్ రమేష్ అశోక్ సీఐటీయూ ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఒకే ఇంట్లో ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు

- చదువుల పోటీలో ముందుకు



నవతెలంగాణ-మర్పల్లి
ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే వారి తల్లిదండ్రులు సంబరపడిపోతారు అలాంటిది ఒకే ఇంట్లో ఒకేసారి ఇద్దరికీ అన్న చెల్లెలికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే ఆ తల్లిదండ్రుల ఆనందానికి ఆకాశమే హద్దు ఈ సంఘటన మర్పల్లి మండలం కల్కోడ గ్రామంలో జరిగింది. చెక్క సుశీల రత్నయ్య (యేసయ్య) దంపతులకు నలుగురు సంతానం ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు రెండవ సంతానం చెక్క మొగులయ్య 2017లో టీఆర్టీ ప్రభుత్వ ఉపాధ్యా యుడుగా ఉద్యోగం పొంది మర్పల్లి మండలంలోని గుర్రం గట్టు తాండ పాఠశాలలో విధులును నిర్వహిస్తున్నాడు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూనే జూనియర్ లెక్చరర్ కి ప్రిపేర్ అయ్యేవాడు తను ప్రిపేర్ అవుతూ తన చెల్లికి కూడా ఇంటి వద్దనే సాయంత్రం వేళ శిక్షణ ఇచ్చేవాడు ఇటీవల టీజీపీఎస్సీ విడుదల చేసిన ఫలితాలలో మొగులయ్య జూనియర్ లెక్చరర్‌గా ఎంపిక కాగా తన చెల్లెలు చెక్క నాగలక్ష్మి జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించింది,చదువుల పోటీ ప్రపంచంలో ఒకేసారి ఒకే ఇంట్లో ఇద్దరికి ఉద్యోగాలు రావడంతో వారి తల్లిదండ్రులు గ్రామస్తులు స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు పెద్దలు వారిని అభినందించారు

అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలో పలువురు అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి నివాళ్ల అర్పించారు. కార్యక్రమంలో బ్యాగారి వెంకటయ్య, డప్పు శేఖర్, డప్పు రమేష్, పోతుల బాలరాజ్, బ్యాగారి లాలయ్య బ్యాగారి సుధాకర్, జకటి జంగయ్య, పోతుల వెంకట్ రాములు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

నవతెలంగాణ-దోమ



అంబేద్కర్‌కు ఘన నివాళి..



నవతెలంగాణ-షాద్‌నగర్

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం సీపీఐ(ఎం) నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళు లర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) టౌన్ కార్యదర్శి శ్రీను నాయక్, సీపీఐ(ఎం) సీనియర్ నాయ కులు చంద్రమౌళి ఈశ్వర్ నాయక్, కావాలి రాజు, మహమ్మద్ బాబు, హరికృష్ణ, బాలరాజ్, సి.రాజు, ముఖీత్, పద్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

26న గణతంత్ర దినోత్సవ వేడుక పరేడ్‌కు పెద్దేముల్ నివాసి కుమ్మరి స్వాతి ఎంపిక



నవతెలంగాణ-పెద్దేముల్

26-జనవరి 2025 రోజున ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుక పరేడ్‌కు పెద్దేముల్ నివాసి కుమ్మరి స్వాతి ఎంపికయ్యారు. పెద్దేముల్ గ్రామానికి చెందిన కుమ్మరి విఠల్ పార్వతమ్మ దంపతుల కూతురు స్వాతి హైదరాబాద్ నిజాం కళాశాలలో డిగ్రీ, బీపీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. కళాశాలలో ఎన్‌సీసీ శిక్షణ పొందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో పాల్గొనే గణతంత్ర దినోత్సవ వేడుక పరేడ్‌కు కుమ్మరి స్వాతి ఎంపికయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరేడ్ ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు, కళాశాల, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

డీడీలు కట్టినా గొర్రెలు రాకపోగా అప్పులపాలు..

- 12న చలో ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు తరలాలి
- గొర్ల మేకల పెంపకదారుల రాష్ట్ర కమిటీ సభ్యులు జె.పెంటయ్య యాదవ్



నవతెలంగాణ-తలకొండపల్లి

డీడీలు కట్టినా గొర్రెలు రాకపోగా గొల్లకుర్మలు అప్పుల పాలయ్యారని గొర్ల మేకల పెంపక దారుల రాష్ట్ర కమిటీ సభ్యులు జె.పెంటయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని గొర్రెల మేకల పెంపకదారుల సంఘం ఆధ్వర్యంలో గొర్లమేకల పెంపకదారుల సమస్యలు పరిష్కరించాలని తలకొండపల్లి ఉపతహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో గొల్ల కుర్మలకు రూ.2 లక్షల నగదు బదిలీ ద్వారా రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమవుతుందన్నారు. మూడేండ్ల క్రితం గొర్రెల కోసం 80 వేల మంది లబ్దిదారులు ఒక్కొక్కరు రూ.43,750 ల చొప్పున కట్టిన డీడీలకు గొర్రెలివ్వకుండా గత ప్రభుత్వం మోసం చేసినట్టే, నేటి ప్రభుత్వం కూడా డీడీలు డబ్బులు తిరిగి ఇవ్వక, మొండిచేయి చూపుతుందన్నారు. రెండేండ్ల నుంచి గొర్రెలకు కనీసం నట్టల మందులు అందడం లేదనీ, పశు వైద్యశాలల్లో మందులు కూడా అందుబాటులో ఉండటం లేదన్నారు. గొల్లకుర్మల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేల దృష్టికి, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఈ నేపథ్యంలో 12న నిర్వహించే చలో హైదరాబాద్ ఇందిరాపార్కు సమీపంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ధర్నాకు కుర్మ యాదవులు గొర్రెల పెంపకందారులు అధిక సంఖ్యలో పాల్గొన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వై. చిన్న మల్లయ్య, మండల సహకార దర్శి బి.మల్లయ్య, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

మోకిలాలో డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి



నవతెలంగాణ-శంకర్‌పల్లి

శంకర్‌పల్లి మండలంలోని మోకిలా గ్రామంలో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం మోకిలా కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు గౌండ్ర సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ బడుగు బడుగు బలహీన వర్గాల కోసం రిజర్వేషన్లు కల్పించిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు సంజయ్, జిల్లా ఫిషర్ అధ్యక్షులు వెంకటేష్ ముదిరాజ్, నాయకులు ఎండీ.ఆజం, జి.రాములు, బి.శేఖర్, జి. రాఘవేందర్, జి. భిక్ష పతి, సీహెచ్ వెంకట్, ఎల్ సంజయ్, కె. రాజు, సుమన్ తదితరులున్నారు.

టీఎస్ యూటీఎఫ్ పెద్దేముల్ మండల అధ్యక్షులుగా పాండు రంగ, ప్రధాన కార్యదర్శిగా ఎండి సలీం



నవతెలంగాణ-పెద్దేముల్

టీఎస్ యూటీఎఫ్ పెద్దేముల్ మండల అధ్యక్షులుగా పాండు రంగ, ప్రధాన కార్యదర్శిగా ఎండి సలీం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాండూర్ విశ్వ వేద ఉన్నత పాఠశాలలో టీఎస్ యూటీఎఫ్ పెద్దేముల్ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మండల కమిటీ ఉపాధ్యక్షులుగా విజయ్‌కుమార్, జయమ్మ, కోశాధికారిగా విజయ్ కుమార్, సోషల్ మీడియా కన్వీనర్‌గా రవికుమార్‌లు ఎన్నికయ్యారు. అనంతరం పాండు రంగ మాట్లాడుతూ... ప్రభుత్వ పరంగా ఉపాధ్యాయులకు రావా ల్సిన 4 పెండింగ్ డీఏ, పీఆర్సీని ప్రకటించే వరకూ పోరాడుతామన్నారు. ఈనెల 14న టీఎస్ యూటీఎఫ్ వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో నిర్వహించే మహాసభకు ఉపాధ్యాయులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నర్సింలు, జీహెచ్ఎం నర్సింగ్‌నాయక్, తాండూరు మండల అధ్యక్షులు నారాయణగౌడ్, టీఎస్ యూటీఎఫ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

చిత్రకారుడు అశోక్‌కి ఓరియంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం

- రాష్ట్ర మంత్రులతో మన్ననలు పొందిన అశోక్



నవతెలంగాణ-కొడంగల్

కొడంగల్ నియోజకవర్గంలో దౌల్తాబాద్ మండలంలోని యాంకి గ్రామానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్.సున్నపు అశోక్ ఓరియంట్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. తను చిత్రకళ సూక్ష్మ చిత్రకళలో సిద్ధహస్తుడు ఆయన చేసిన కళాఖండాలకు గతంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డుల రికార్డులు కూడా దక్కాయి. మరో మారు ఓరియంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థ సీఈఓ మన్సీ బాజ్ పాయ్ న్యూఢిల్లీ వారు అశోక్ కళా నైపుణ్యాన్ని పరిశీలించి వరల్డ్ రికార్డుగా ధ్రువీకరించి ఈ సర్టిఫికెట్ గతంలో ఆన్ లైన్ వేదికలో అందించారు. ఈ మేరకు శుక్రవారం కొడంగల్‌లో వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో నిర్వహించిన ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హజరైన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ అర్.గురునాథ్‌రెడ్డి, కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతి రెడ్డి ం హజరైన నేపథ్యంలో అశోక్ మంత్రులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వారితో ఓరియంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ధ్రువీకరణ పత్రాన్ని అశోక్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రావు, మాధవరెడ్డి, రెడ్యానాయక్, రాజ్ గోపాల్, పలు శాఖల అధికారిలు పాల్గొన్నారు.

హామీలన్నీ అమలు చేస్తాం

- పదేండ్ల పాలనలో రూ.7లక్షల కోట్ల అప్పు
- వేతనాలు ఇవ్వలేకనే ఔటర్ రింగ్‌రోడ్డును 30 ఏండ్లకు తాకట్టు పెట్టిన గత పాలకులు
- ప్రజా పాలన విజయోత్సవ సభలో శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్
- మహిళా సంఘాల ఉత్పత్తుల స్టాళ్ళు, మెటర్నిటీ, చైల్డ్ హాస్పిటల్‌లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవం





నవతెలంగాణ-తాండూరు

త్వరలోనే ఆరు గ్యారంటీల అమలుతో పాటుగా ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్ని మాట్లాడుతూ పదేండ్ల కేసీఆర్ పాలనలో ప్రజలకు నీళ్ల,ఉద్యోగాలు రాలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదు.. కానీ రూ.7లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తరువాత 25 లక్షల 36 వేల మంది రైతులకు రూ.20 వేల 617 కోట్లు చెల్లిందన్నారు. వ్యవసాయ మోటార్ల కరెంటు సబ్సిడీకి 11,141 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. సన్న వడ్ల రూ.500ల బోనస్‌కు రూ.1,647 కోట్లు, రైతు బీమాకు రూ.1,514 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. తొమ్మిదిన్నరేండ్లలో గత ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాల రూ.ఏడు లక్షల కోట్లు అని, జీతాలు ఇవ్వలేక ఔటర్ రింగ్ రోడ్డును ముప్పై ఏండ్లకు అమ్మేశారని తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తాండూర్ మున్సిపాలిటీలోని డ్వాక్రా సంఘాల పనితీరు, వారి ఉత్పత్తులు బాగుందన్నారు. మున్సిపాలిటీ డ్వాక్రా సంఘాల మహిళలకు మరో రూ. 23 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం లో తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

రాయితీ స్ప్రింకర్లకు దరఖాస్తు చేసుకోవాలి

- ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ యాట గీత నర్సింహ ముదిరాజ్



నవతెలంగాణ-ఆమనగల్

సబ్సిడీపై ప్రభుత్వం అందించే స్ప్రింకర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ యాట గీత నర్సింహ ముదిరాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో అర్హులైన ప్రతి రైతుకూ 75 శాతం సబ్సిడీతో స్ప్రింకర్లు ఇచ్చేందుకు ఉద్యానవన శాఖ అధికారులకు ఆదేశించినట్లు వారు తెలిపారు. అర్హత ఆసక్తి ఉన్న ఆమనగల్, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాలకు చెందిన రైతులు మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని, అదేవిధంగా బ్యాంకులో డీడీ రూపంలో రూ.7,500 చెల్లించి సంబంధిత రసీదు, దరఖాస్తు ఫారాలను మండల ఉద్యానవన శాఖ అధికారులకు అందజేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని లబ్దిపొందాలని వారు తెలిపారు.

బలహీన వర్గాల ఆశాజ్యోతి బీఆర్ అంబేద్కర్

- ఎమ్మార్పీఎస్ షాద్‌నగర్ నియోజకవర్గ అధ్యక్షులు పెంటనోళ్ల రవికుమార్



నవతెలంగాణ-కొత్తూరు

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ అని ఎమ్మార్పీఎస్ షాద్‌నగర్ నియోజకవర్గ అధ్యక్షులు పెంట నోళ్ల రవికుమార్ అన్నారు. ఆయన వర్ధంతి పురస్కరించుకొని శుక్రవారం మండలంలోని ఇముల్‌నర్వ గ్రామంలో విగ్రహానికి పూలమాలవేసి నివాళు లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భారత స్వాతంత్ర సమరయోధుడు, భారత రాజ్యాంగ నిర్మాత, దళిత, బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర నాయకులు పాత్లావత్ మిట్టు నాయక్, బుచ్చిబాబు, ఆంజనేయులు, కొమ్ము జంగయ్య, యాదగిరి, టి బాసునాయక్, కుర్ర రవి, కేడి యాదయ్య, రాములు, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం విద్య, వైద్యాన్ని ఉచితంగా అందించాలి

- ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు మంచాల భిక్షపతి
- ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా



నవతెలంగాణ-షాద్‌నగర్

పేద మధ్యతరగతి వర్గాలైన ప్రజలకు విద్యా వైద్యంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు భిక్షపతి అన్నారు.శుక్రవారం ఫరూఖ్ నగర్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీ నుంచి పీజీ వరకూ నాణ్యమైన ఉచిత విద్యను అందించాలన్నారు. ఇండ్లు లేని నిరుపేద ప్రజలకు భూమితో పాటు, ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. అర్హులైన భూమిలేని రైతులకు భూమి ఇవ్వాలని, వ్యవసాయానికి సాగునీరు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ రాకేష్, కో-కన్వీనర్ హమ్మద్ పాషా, చెన్నయ్య, రవీందర్, మహిపాల్, శివ, యాదయ్య, బాలరాజు, పెంటయ్య, విష్ణు, కృష్ణ, పురుషోత్తం, ఉదయ్, సురేష్, రాములు, నరేష్ తదితరులున్నారు.

చల్లా వంశీచంద్ రెడ్డిని కలిసిన వస్పుల శ్రీకాంత్



నవతెలంగాణ-ఆమనగల్

యూత్ కాంగ్రెస్ ఆమనగల్ మండల అధ్యక్షులు వస్పుల శ్రీకాంత్ ఏఐసీసీ కార్యదర్శి, సీడబ్ల్యూసీ సభ్యులు డాక్టర్ చల్లా వంశీచంద్ రెడ్డిని కలిశారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో మండల అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో వంశీచంద్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నట్టు శ్రీకాంత్ పేర్కొన్నారు.

'సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'



నవతెలంగాణ-తలకొండపల్లి

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని వివిధ కార్యా లయంలో ఆర్ఐ మంజుల, ఎంపీడీవో శ్రీకాంత్, ఎంఈఓ చాప్లునాయక్ సమ్మె వినతిపత్రం అందజేశారు. అనంతరం సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి వినతిపత్రం అందించారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా సమగ్ర శిక్ష అభియాన్‌లో పనిచేస్తున్న 721 కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు డిసెంబర్ 10వ తేదీ నుంచి సమ్మెబాట పట్టనున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, రెగ్యులర్ చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. తక్షణమే రెగ్యులర్ చేయాలని ఎంటీఎస్ ఇవ్వాలని ఉద్యోగులు కోరారు. శనివారం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ రేణుక, సీఆర్‌టీలు యాదమ్మ, కుక్కర్స్ అంజమ్మ, సీర్పీలు కాలే మల్లేష్, విజయ్ కుమార్, శేఖర్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

భారత రాజ్యాంగం ప్రపంచానికే దిక్సూచి

- టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్
- ఆమనగల్, కడ్తాల్ మండలాల్లో రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి



నవతెలంగా ణ-ఆమనగల్

భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు భూమి ఆకాశం ఉన్నంత వరకు నిలిచి ఉంటుందని టీపీసీసీ సభ్యులు అయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కడ్తాల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సబావత్ బిచ్యానాయక్ ఆధ్వర్యంలో భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ నిరంతరం కృషి చేశారని కొనియాడారు. భారత రాజ్యాంగం నేడు ప్రపంచానికే దిక్సూచిగా మారిందన్నారు. ప్రతి ఒక్కరూ ఆ మహనీయుని బాటలో పయనించి, సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ చేగూరి వెంకటేష్, గిరిజన సేవా సంఘం అధ్యక్షులు హన్మానాయక్, సేవాదళ్ అధ్యక్షులు లక్ష్మయ్య మాజీ కోఆప్షన్ సభ్యులు జహంగీర్ బాబా, మాజీ సర్పంచ్ వేణు పంతులు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు పోతుగంటి అశోక్, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి క్యామ రాజేష్, సీనియర్ నాయకులు మల్లయ్య లక్పతి నాయక్, భిక్షపతి, రమేష్, పర్వతాలు, హిరాసింగ్ నాయక్, కృష్ణ, పత్యనాయక్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోసు రవి, అసెంబ్లీ ఉపాధ్యక్షులు ఇమ్రాన్‌బాబా, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సిద్దిగారి దాసు, టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భాను కిరణ్ నాయకులు శ్రీకాంత్, రమేష్, శ్రీను గౌడ్, సత్యం, శ్రీశైలం, మహేష్ పాల్గొన్నారు.



అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

నవతెలంగాణ-ఆమనగల్

ఆమనగల్ పట్టణంలో శుక్రవారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు వగ్గు మహేష్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు దేవేందర్, ప్రధాన కార్యదర్శి ఎనుముల రమేష్, ప్రచార కార్యదర్శి హఫీజ్, నాయకులు సుభాష్, మల్లేష్, కృష్ణ, మైసయ్య, మల్లయ్య పాల్గొన్నారు.

సాంబార్ ఇడ్లీలో తాడిజెర్రి

- రాఘవేంద్ర హెూటల్ నిర్వాకుల అజాగ్రత్త
- టిఫిన్ చేస్తుండగా తాడిజెర్రి దర్శనం



నవతెలంగాణ-షాద్‌నగర్

పొట్టకూటి కోసం ప్రతిరోజూ ఏదో పని చేస్తూ జీవనం సాగించేవారు అనేకమంది ఉంటారు. గ్రామాల నుంచి పట్టణాలకు నిత్యం వేలాదిమంది వస్తూ హెూటల్లో టిఫిన్ తింటూ ఉంటారు. అలాంటివారు ఎంతో జాగ్రత్తతో ఉండాలని పలుమార్లు షాద్‌నగర్ పట్టణంలోని హెూటళ్లలో జరిగే ఉదంతాలు నిలువెత్తు నిదర్శనం. అలాంటి ఘటనే శుక్రవారం షాద్‌నగర్ పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న రాఘవేంద్ర హెూటల్‌లో నిర్వాహకుల అజాగ్రత్త వల్ల ఇడ్లీ సాంబార్లో తాడిజెర్రి దర్శనమిచ్చింది. గతంలో సైతం బావార్చి హెూటల్ బిర్యాని తినడం వల్ల కుటుంబమంతా ఆస్పత్రి పాలైన ఘటన మరువకముందే మరో ఉదాంతం వెలుగులోకి వచ్చింది.కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన యువకుడు ఉదయకాలమే షాద్‌నగర్ పట్టణానికి పని నిమిత్తం వచ్చాడు. ఇంటికి వెళ్లడానికి ఆలస్యం అవుతుందని రాఘవేంద్ర హెూటల్లో ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇచ్చాడు. ఇడ్లీ సాంబార్ సగానికి పైగా తిన్న తర్వాత దాంట్లో నాలుగు ఇంచులకు పైగా తాడిజెర్రే కనిపించడంతో యువకుడు కంగుతిన్నాడు. తాడిజెర్రి ఉన్న ఇడ్లీ ఇప్పటికే సగానికి పైగా తిన్నానని నాకేం జరుగుతుందోనని ఆందోళన చెందాడు. హెూటల్ నిర్వాహకులను నిలదీయగా వారు ఏదో జరిగింది వదిలేయమని సమాధానం చెప్పారు. ఈ విషయంపై యువకుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయమని చెప్పడంతో యువకుడు ఏమి చేయలేక వెనుతిరిగాడు. తాడి జెర్రీ ఉన్న ఇడ్లీ తినడం వలన తన ఆరోగ్యం ఏమవుతుందోనని యువకుడు బాధపడుతూ ఇంటి ముఖం పట్టాడు. ఏది ఏమైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏదైనా జరిగినప్పుడే నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారే తప్ప, హెూటల్ నిర్వాహకులపై దృష్టి పెట్టడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు కొనసాగుతున్నాయి. ఇలాంటివి పునరావృతం జరగకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఫుడ్ సేఫ్టీ అధికారులు నిత్యం తనిఖీలు నిర్వహించాలి

నేను ఎంతో ఆకలితో రాఘవేంద్ర ఉడిపి హెూటల్‌కు వెళ్లాను. ఎంతో పేరున్న హెూటల్ అనుకున్న. కానీ ఆ ఇడ్లీ సాంబార్‌లో తాడిజెర్రె రావడంతో భయమేసింది. నిత్యం షాద్‌నగర్ పట్టణంలో ఏదో ఒక హెూటల్లో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలి. నిత్యం తనిఖీలు జరిగితేనే హెూటల్ యజమానులు అప్రమత్తంగా ఉంటారు.

అశోక్,
కొండారెడ్డిపల్లి యువకుడు

ఆటో డ్రైవర్ల హామీలు అమలు చేయాలి

- నేడు చలో హైదరబాద్ బంద్‌ను విజయవంతం చేయాలి
- ఆమనగల్ ఏరియా సీఐటీయూ కన్వీనర్ జె.పెంటయ్య



నవతెలంగాణ-ఆమనగల్

కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీఐటీయూ ఆమన్‌గల్ ఏరియా కన్వీనర్ జె పెంటయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నేడు ఆటో, ట్యాక్సీ, వ్యాన్, క్యాబ్‌లు రాష్ట్ర వ్యాప్తంగా బందుకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం కడ్తాల్ మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ సభ్యులు బందుకు సంబంధించిన వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కన్వీ నర్ పెంటయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 7న రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న బందులో ఆటో డ్రైవర్లు అందరు పాల్గొని చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ మండల అధ్యక్షులు కె.మల్లేష్, ప్రధాన కార్యదర్శి బి.పాండు, పలువురు సభ్యులున్నారు.

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

- రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ రియాజ్



నవతెలంగాణ-పెద్దేముల్

ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ రియాజ్ కొనియాడారు. శుక్రవారం పెద్దేముల్, మంబాపూర్, జనగాం, తట్టేపల్లి, నాగులపల్లి తదితర గ్రామాలలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ... అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శంకర్‌నాయక్, జై భీం యువజన సంఘం అధ్యక్షులు కృష్ణ, మాజీ వార్డు సభ్యులు మల్లేశం, ఇక్బాల్, మాజీ డైరెక్టర్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కృష్ణ, కార్యదర్శి బాల్‌రాజ్, కోశాధికారి అంజి, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు డివై నర్సింలు, నేతలు కోళ్ల పెంటప్ప, రవీందర్, సంజు, కోళ్ల గోపాల్, నరహరి, విఠల్, రాజరత్నం పాల్గొన్నారు.

8న చలో కల్వకుర్తిలో బీజేపీ బైక్ ర్యాలీ



నవతెలంగాణ-తలకొండపల్లి

మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి పిలుపు మేరకు 8వ తేదీన కల్వకుర్తిలో చలో కల్వకుర్తిలో ఉదయం 10 గంటలకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు బీజేపీ మండల అధ్యక్షుడు తిరుమణి రవి గౌడ్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలని నియోజకవర్గ స్థాయిలో బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నాలని పిలుపునిచ్చారు.

నేడు షాబాద్‌లో గ్రంథాలయ భవనం ప్రారంభం



నవతెలంగాణ-షాబాద్

నేడు షాబాద్ మండల కేంద్రంలో గ్రంథాలయ నూతన భవనాన్ని ప్రారంభిస్తున్నట్టు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ గత పాలకుల వివక్షతోనే గ్రంథాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని, వాటి స్థానంలో నూతన భవనాలను ఏర్పాటు చేస్తున్నా మన్నారు. నేడు షాబాద్ మండల కేంద్రంలో శిథిలావస్థలో ఉన్న భవనం స్థానంలో అన్ని హంగులతో కూడిన భవనాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొంటారని తెలిపారు.

వ్యక్తి అదృశ్యం



నవతెలంగాణ-షాబాద్

వ్యక్తి అదృష్యమైన సంఘటన షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ కాంతారెడ్డి తెలిపిన వివరాల మేరకు షాబాద్‌కు చెందిన పటేల్గూడ సురేష్ (35) ఒక నెల క్రితం ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్లి పోయాడు. అప్పటి నుండి బంధువుల వద్ద, చుట్టుపక్కల గ్రామాల్లో ఎంత వెతికిన ఆచూకి లభించలేదు. అతని ఎత్తు 5.7, రెడ్ కలర్ టీషర్టు, బ్లాక్ కలర్ ప్యాంటు వెసుకుని వెళ్లినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. అతని తండ్రి పటేల్గూడ రాములు పిర్యాదు మేరకు కేసు పోలీసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.



పిల్లలు అంగ వైకల్యంతో చదువుకు దూరం కావొద్దు

- ఎంఎన్‌ఓ శ్రీనివాస్
- భవిత సెంటర్‌లో ప్రపంచ వికలాంగుల దినోత్సవం

నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి

పిల్లలు అంగవైకల్యంతో చదువులకు దూరం కావొద్దని ఎంఎన్ఓ శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ప్రభుత్వ సెంటర్ ఆధ్వర్యంలో వికలాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్‌లో భాగంగా ప్రతి పిల్లవాడు అంగవైకల్యంతో చదువుకు దూరం కావొద్దన్నారు. ప్రత్యేక అవసరాలు గల ఈ పిల్లలకు భవిత సెంటర్‌లో శిక్షణ పొంది ఆ తర్వాత రెగ్యులర్ పాఠశాలలో చేర్పించేటట్టు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు కృషి చేయాలని తెలిపారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బహుమతులు అందించి వాళ్ల తల్లిదండ్రులకు మరింత ప్రోత్సాహం ఇచ్చేటట్టు భరోసా కల్పించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి హీర్య నాయక్, మండల శాఖ అధ్యక్షులు డాక్టర్ వరకల పరమేష్, ప్రధానోపాధ్యాయులు రవి స్పెషల్ టీచర్లు దీప్తి, రమేష్ పాల్గొన్నారు.



విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి

- ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంఈఓలకు వినతిపత్రం అందజేత

నవతెలంగాణ-యాచారం

విద్యాశాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం యాచారం మండల కేంద్రంలో ఎంపీడీవో నరేందర్‌రెడ్డి, తహసీల్దార్ అయ్యప్ప, ఎంఈఓలకు సమగ్ర శిక్ష ఉద్యోగులు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 ఏండ్ల నుంచి 19325 మందికి పైగా ఉద్యోగులు పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. మాలో అనేకమంది ఆర్థికంగా వెనుకబడి సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పారు. గతంలో ఈ సమస్యను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తేవడం జరిగిందని అన్నారు. అనేకసార్లు ప్రభుత్వానికి సమగ్ర శిక్ష ఉద్యోగులు ప్రభుత్వాలకు వినతిపత్రాలు అందజేశారని తెలిపారు. 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిరవధిక సమ్మెను నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. ఈ నిరవధిక సమ్మెకు పాల్గొంటున్న తమకు సహకరించాలని తెలిపారు. కార్యక్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులు రామకృష్ణ, మల్లేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు.



మార్కెట్ కమిటీ చైర్మెన్‌ను కలిసిన విష్ణువర్ధన్‌రెడ్డి

నవతెలంగాణ-యాచారం

యాచారం మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన యాచారం మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన సహకార సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి శుక్రవారం ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మెన్‌గా ఎన్నికైన గుర్నాథ్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం చైర్మెన్ గురునాథ్‌రెడ్డిని, ఇబ్రహీంపట్నం మాజీ జడ్పీటీసీ మైపాల్‌ను కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్నాథ్‌రెడ్డికి మార్కెట్ కమిటీ చైర్మెన్ పదవి ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న వారికి తగిన గుర్తింపును ఇచ్చారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తుందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సబండ వర్గాల అభివృద్ధికి పనిచేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

25 తులాల వెండి గొలుసులు, రూ. 30 వేల నగదు అపహరణ

నవతెలంగాణ-శంకర్‌పల్లి

గుర్తుతెలియని దుండగులు ఇంట్లో చొరబడి 25 తులాల వెండి గొలుసులు, 30 వేల నగదు, నాలుగు మాసాల బంగారు నగలు ఎత్తుకెళ్లిన ఘటన గురువారం అర్ధరాత్రి శంకర్‌పల్లి మండల పరిధిలోని ఎల్వర్తి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని ఎలవర్తి గ్రామానికి చెందిన తమ్మాలి రామ లక్ష్మయ్య అనే వ్యక్తి కుటుంబం గురువారం రాత్రి ఆస్పత్రి నిమిత్తం ఇంటికి తాళం వేసి శంకర్‌పల్లికి వెళ్లారు. చికిత్స పూర్తయిన తర్వాత అర్ధరాత్రి ఊరికి వెళ్లారు. తాళం వేసిన ఇల్లు తలుపులు తెరిచి ఉండటం చూసి అనుమానం వచ్చి వెంటనే ఇంట్లోకి ప్రవేశించి చూడగా ఇంట్లో బీరువా పగలగొట్టి ఉండటంతో వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ ఎస్ఐ సత్యనారాయణలతో కలిసి ఇంట్లో ఏమేమి వస్తువులు పోయాయో బాధితుని అడిగి తెలుసుకున్నారు. క్లూ టీమ్స్, ఫింగర్ ప్రింట్ టీం, సీసీఎస్ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.



అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం

- రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి

నవతెలంగాణ-షాబాద్

భారతరత్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధించి, ఆయన అడుగుజాడల్లో అందరం నడుద్దామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం మండలంలోని నాగర్గూడ, తాళ్లపల్లి, షాబాద్, హైతాబాద్‌తో పాటు ఆయా గ్రామాల్లో పలువురు నాయకులు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ భావితరాలకు ఆదర్శమన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషిచేశారని తెలిపారు. అంబేద్కర్ అడుగుజాడల్లో నేటి యువత నడిచి నవసమాజాన్ని నిర్మిద్దామన్నారు. కుల వివక్ష నిర్మూలనకు ఆయన కృషి ఎవరూ మరువలేదని, కులాలు, మతాలకు అతీతంగా సమాజాన్ని రూపుదిద్దేవిధంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు గొప్పవని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, టీజేఎస్ చేవెళ్ల అసెంబ్లీ ఇన్‌చార్జి నాగని రామకృష్ణ, కురుమ సంఘం మండల అధ్యక్షుడు మదూర్ పాండు, రజక



సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రయ్య, మాజీ ఎంపీటీసీలు కుమ్మరి చెన్నయ్య, అశోక్, నాయకులు జడల రాజేందర్ గౌడ్, వెంకట్యాదవ్, తమ్మలి రవీందర్, రాపోల్ నర్సింహులు, దండు రాహుల్గుప్తా, అన్వర్, గౌరీశ్వర్, ఎగ్బాల్, తదితరులు ఉన్నారు.





నోములలో జేఏసీ ఏర్పాటు

- జేఏసీ మండల అధ్యక్షులు కంబాల పల్లి భాస్కర్
- ఉపాధ్యక్షులుగా పల్లాటి యాదగిరి

నవతెలంగాణ-మంచాల

మండల పరిధిలోని నోముల గ్రామంలో ఎంఆర్‌పీఎస్ మండల అధ్యక్షులు పల్లాటి సుధాకర్ ఆధ్వర్యంలో జేఏసీ గ్రామ కమిటీ, ఎంఆర్‌పీఎస్ గ్రామ కమిటీని ఎన్నుకున్నట్టు జేఏసీ మండలాధ్యక్షులు కంబాల పల్లి భాస్కర్, ఉపాధ్యక్షులు పల్లాటి యాదగిరి తెలిపారు. నోముల జేఏసీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా పల్లాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎర్ర అరుణ్ కుమార్, కార్యదర్శిగా పల్లాటి ఆనంద్, సహాయ కార్యదర్శిగా మంగళారం యాదగిరి, కోషాధి కారిగా మంగలారం శంకర్,గౌరవ అధ్యక్షులుగా పల్లాటి రవీందర్, పల్లాటి యాదగిరి, మంగలారం రాములు, నల్ల ప్రభాకర్‌ను ఎన్నుకున్నట్టు తెలిపారు. ఎంఆర్‌పీఎస్ నోముల గ్రామ కమిటీగా పల్లాటి ప్రశాంత్, ఉపాధ్యక్షులుగా చిత్రం గణేష్, పల్లాటి శివ కుమార్, ప్రధాన కార్యదర్శిగా మంగ లారం వివేక్, కోశాదికారిగా పల్లాటి అరవింద్, గౌరవ అధ్యక్షులుగా పల్లాటి జంగయ్యలను ఎన్నుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో నోముల మాజీ సర్పంచ్ పల్లాటి బాల్ రాజ్, మాజీ ఎంపీటీసీ పల్లాటి జయనందం, జేఏసీ నాయకులు కాళ్ళ జంగయ్య, నాయకులు పీ.రవీందర్ తదితరులు ఉన్నారు. తదనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించినట్టు తెలిపారు.

రాజ్యాంగ ప్రదాతకు ఘన నివాళి





నవతెలంగాణ-మొయినాబాద్

ప్రపంచ మేధావి రాజ్యాంగ ప్రదాత, భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా నక్కలపల్లి గ్రామంలో గ్రామస్తులందరూ కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ప్రపంచానికి మన రాజ్యాంగం ఒక రోల్ మోడల్ అని గుర్తు చేశారు. కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపి అక్షరాన్ని ఆయుధంగా మల్చి జ్ఞానాన్ని ప్రపంచ ఎల్లలు దాటించిన మహోన్నత మూర్తి అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ రాసిన పటిష్ట రాజ్యాంగం వల్లే దేశం సుస్థిరంగా ఉందన్నారు. కార్యక్రమంలో బసవపురం అంజయ్యగౌడ్, ఎం.భీమయ్య ఎం.శ్రీకాంత్ ఎం.రాజు, ఎం.రాములు ఎం.కిష్టయ్య, ఎం.శేఖర్ ఎం.రవి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.





శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ఏవీజీ ఫౌండేషన్ చేయూత

- ఆలయం ముందు రేకుల షెడ్డు నిర్మాణం

నవతెలంగాణ-యాచారం

యాచారం మండల పరిధిలోని నక్కర్త మేడిపల్లిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ఏవీజీ ఫౌండేషన్ చేయూతనందించింది. ఫౌండేషన్ చైర్మెన్ ఆడాల గణేష్ వరలక్ష్మి దంపతులు స్వామి వారి ఆలయం భక్తుల సౌకర్యార్థం రేకుల షెడ్డును సొంత ఖర్చులతో నిర్మాణం చేశారు. అనంతరం ఆలయం దగ్గరికి వచ్చే భక్తులకు మెట్ల నిర్మాణాన్ని కూడా చేపట్టారు. ఈ సందర్భంగా ఏవిజి ఫౌండేషన్ చైర్మెన్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీనరసింహ ఆలయం అభివృద్ధి చేయడానికి తాము ముందుంటామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఆలయం వద్ద ఫౌండేషన్ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఫోర్త్ సిటీతో భూములు కోల్పోయే రైతులకు అండగా ఉంటాం





- సర్వే చేసిన భూమి పరిశీలన
- పరిహారం ప్రకటించిన తర్వాతనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి
- చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

నవతెలంగాణ-కందుకూరు

ఫోర్త్ సిటీ భూములు కోల్పోతున్న రైతులకు బీజేపీ అండగా ఉంటుందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కందుకూరు మండలంలో ఫోర్త్ సిటీ కోసం భూములు కోల్పోయే రైతుల భూములను బీజేపీ మహేశ్వరం ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డిల తో కలిసి ఎంపీ పరిశీలించారు. రైతుల బాధలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఫోర్త్ సిటీ కోసం భూములు కోల్పోయే రైతులకు భూమికి భూమి, లేదా ఎకరాకు ఇప్పటి మార్కెట్ రేటు ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు పరిహారం ప్రకటించిన తర్వాతే భూములు తీసుకోవాలని కోరారు. రైతులకు సంబంధం లేకుండా, రైతులకు తెలియకుండా భూసర్వే ఎలా చేస్తారని అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలని రైతులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎల్మటి దేవేందర్ రెడ్డి, మాజీ సర్పంచులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ఎమర్జెన్సీని తలపిస్తున్న కాంగ్రెస్ పాలన

- బీఆర్ఎస్ యోజకవర్గం నాయకులు లాలగారి జంగయ్య



నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి

కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎమర్జెన్సీని తలపిస్తున్నదని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు లాలగారి జంగయ్య అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలనీ ఎండగడుతున్న బీఆర్ఎస్ నాయకులపై ప్రభుత్వం అణచివేత అవలంబిస్తూ అక్రమ కేసులు బనాయిస్తుందని విమర్శించారు. రాజకీయ దురుదేశం, కుట్రపూరితంగా బీఆర్ఎస్ నేతలను ఇబ్బందులకు గురి చేస్తే ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయక తప్పదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ తప్పిదాలను కప్పి పుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నాయకులపై దాడులకు ఎగబడిందన్నారు. అధికారంలోకి రాక ముందు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు అమలు చేయకుండ, అక్రమంగా కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్ని విధాలుగా బీఆర్ఎస్ శ్రేణులపై గాని, నాయకులపై గాని అక్రమంగా కేసులు, అరెస్టులు ప్రయోగించిన భయపడే ప్రసక్తే లేదన్నారు. అరెస్టులు, అక్రమ కేసులు తమకేమి కొత్త కాదని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ గురువులనే తట్టుకుని ఎదురొడ్డి నిలబడి తెలంగాణ సాధించిన విషయం మరువద్దని గుర్తు చేశారు. ఏదీ ఏమైన ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు వదిలి పెట్టె ప్రసక్తే లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికైనా మీకు చేతనైతే మీరు ఇచ్చిన హామీలు అమలు చేసి నిరూపించు కోవాలని కోరారు.



ఆధునిక కాలంలో నూతన వ్యాపారంపై ఆసక్తి చూపుతున్న యువత

- యువత కు మద్దతుగా నిలుస్తున్న కాంగ్రెస్ నాయకులు
- నూతన రిసార్ట్ ఓపెనింగ్‌తో యువతకు ఆదర్శంగా నిలుస్తున్న కొప్పుల తరుణ్ రెడ్డి

నవతెలంగాణ-ఆదిబట్ల

ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగ్లూర్ గ్రామం సమీపంలో శ్రీ సాయి బాలాజీ వెంచర్‌లో త్వని రిసార్ట్ పేరుతో బొంగ్లూర్ గ్రామానికి చెందిన కొప్పుల తరుణ్‌రెడ్డి రిసార్ట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ పాశం లక్ష్మి పతి గౌడ్ పాల్గొని మాట్లాడారు. యువత ఉద్యోగాలు రాలేదని నిరాశ చెందకుండా మారుతున్న జీవన శైలికి అనుగుణంగా నూతన వ్యాపారాలు చేస్తు ఆర్థికంగా ఎదగాలని అన్నారు. కార్యక్రమంలో ఆదిబట్ల మున్సిపాలిటీ చైర్మెన్ నిరంజన్ రెడ్డి, కౌన్సిలర్ నల్ల వోలు లావణ్య పాండు రంగా రెడ్డి, నోముల దయానంద్ గౌడ్, ఎంపీ పటేల్ గూడ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు పాశం సురేందర్ గౌడ్, మహేష్ చారి, బబ్లు పలువురు కాంగ్రెస్ నాయకులు, పాల్గొని కొప్పుల తరుణ్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

ఓటర్ లిస్టులో గ్రామపంచాయతీకి సంబంధంలేని పేర్లను తొలగించాలి

- మాజీ సర్పంచ్ జగదీష్ నాయక్
- తక్కళ్ళపల్లి తండాలో తప్పుల తడకగా ఓటర్ లిస్టు
- ఎంపీడీఓ, తహసీల్దార్‌కు వినతి



నవతెలంగాణ-యాచారం

యాచారం మండల పరిధిలోని తక్కళ్ళపల్లి తండాలో గ్రామ పంచాయతీకి సంబంధం లేకుండా ఓటర్ లిస్టులో కొంతమంది పేర్లు నమోదు చేశారని, అక్రమ పేర్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించాలని మాజీ సర్పంచ్ జగదీష్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కళ్ళపల్లి గ్రామపంచాయతీకి సంబంధం లేకుండా ఓటర్ లిస్టులో రెడ్డిలు, రావులు పేర్లు వచ్చాయని తెలిపారు. గతంలో ఈ అక్రమ పేర్లను తొలగించాలని ఎంపీడీఓ, తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేసిన పట్టించుకోవడంలేదని అన్నారు. తండాలో దాదాపు అన్ని ఎస్టీ కుటుంబాలే ఉన్నాయని తెలిపారు. కొంతమంది గ్రామపంచాయతీకి సంబంధం లేకున్నా తమ పేర్లను ఓటర్ లిస్టులో నమోదు చేయించుకున్నారని గుర్తు చేశారు. సంబంధిత అధికారులు తక్కళ్ళపల్లి తండా గ్రామపంచాయతీ ఓటర్ లిస్టులో అక్రమంగా పేర్లు నమోదు చేసుకున్న వారిని వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై అధికారులు స్పందించకుంటే ఆందోళనకు దిగుతామని మాజీ సర్పంచ్ హెచ్చరించారు.



ఘనంగా అంబేద్కర్ వర్ధంతి



నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి

భారతరత్న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలో ఘనంగా నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మాజీ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అంబేద్కర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసే నివాళులర్పించారు. గ్రామ గ్రామాన అంబేద్కర్ చిత్రపటాలకు పూల మాలలో వేసి ఆయా పార్టీల నాయకులు దళిత యువజన సంఘాల ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఆయన ఆశలను కొనియాడారు.

నవతెలంగాణ 5
రంగారెడ్డి - వికారాబాద్
శనివారం | డిసెంబర్ 07 2024 | www.navatelangana.com

శంకర్‌పల్లిలో అంబేద్కర్‌కు నివాళి

నవతెలంగాణ-శంకర్‌పల్లి



శంకర్‌పల్లి మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. వారిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గోవర్ధన్‌రెడ్డి , వెంకటయ్య, రామచందర్, శంకరయ్య, రాజేశ్వర్, చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అభిమానులు పాల్గొన్నారు.

ఆరుట్లలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి

నవతెలంగాణ-మంచాల



మండల పరిధిలోని ఆరుట్ల గ్రామంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని నిర్వహించినట్టు ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు గ్యార ప్రదీప్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ లింగ స్వామి మహారాజ్, వంశీ, శివ లింగం, అనిల్, శివ తదితరులు పాల్గొన్నారు.

వాడ వాడలో అంబేద్కర్ 68వ వర్ధంతి







- నివాళులర్పించిన పలువురు నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు

నవతెలంగాణ-కందుకూరు



అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా కందుకూరు మండలంలో వివిధ గ్రామాలలో శుక్రవారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. మండల పరిధిలోని నేదునూరు గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షులు గోపని ప్రశాంత్, మాజీ ఉప సర్పంచ్ బి. శ్రీనివాస్, ఏ. కుమార్. శేరిగా రాములు, బొర్ర సురేష్, కమిటీ సభ్యులు భవాని భాస్కర్, రామకృష్ణ, రమేష్ పవన్, ప్రభాకర్, హరికృష్ణ ,దయాకర్ ,దర్శన్, శ్రీకాంత్ , ఆదిరాల జగన్, మహేష్ ,శేఖర్ గ్రామస్తులు పాల్గొన్నారు.

కందుకూరు మండల కేంద్రంలో

అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు గాదె కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీ. రాజు, పెరుమళ్ళ శేఖర్, పాశం శ్రీను, టి .వీరస్వామి, కార్యకర్తలు పాల్గొన్నారు.

సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో

సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కన్వీనర్ అమరేందర్, నాయకులు ఆంజనేయులు, గూడూరు భాస్కర్, మహిపాల్, శీను పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో

కందుకూరు మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ, మాజీ సర్పంచ్, జే పెద్దరామయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కంద పెద్ద నరసింహ, కే .నరసింహ, రాములు, ఆలేటి కృష్ణ, కటిక శ్రీను, ఏ.కృష్ణ పాల్గొన్నారు.



'కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం'

నవతెలంగాణ-శంకర్‌పల్లి

బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ మోకిలా అధ్యక్షుడు గౌండ్ర సత్యం అన్నారు. రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా గెలిచిన మోకిలా గ్రామానికి చెందిన సంజయ్‌ను శుక్రవారం శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంజయ్ అంచలంచెలుగా ఎదుగుతూ భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్, ఆజం బిక్షపతి, రాజు, శేఖర్, రాములు, రాఘవేందర్, సుమన్ తదితరులు ఉన్నారు.



రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

- చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

నవతెలంగాణ-శంకర్‌పల్లి

రాష్ట్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్‌పల్లి మున్సిపాలిటీలో టీయూఎఫ్ఐడీసీ రూ. 21.40 కోట్లతో సీసీ రోడ్లు, స్టాంమ్ వాటర్ డ్రయినేజీ పనునలకు శుక్రవారం మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందని అన్నారు. ఇచ్చిన హామీలను అంచెలంచెలుగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. నేటి నుంచి యువతను ప్రోత్సహించడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో సీఎం కప్పు పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత కోసం వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే ఈ క్రీడా కార్యక్రమాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి. శ్రీనివాస్, వైస్ చైర్మెన్, మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

- మాజీ జడ్పీటీసీ చిన్నోళ్ళ జంగమ్మ యాదయ్య
- ముందస్తుగా బీఆర్ఎస్ నాయకుల అరెస్టు

నవతెలంగాణ-యాచారం

అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని మాజీ జడ్పీటీసీ చిన్నోళ్ళ జంగమ్మ యాదయ్య అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కౌశిక్ రెడ్డి అరెస్టులకు నిరసనగా చలో ట్యాంక్ బండ్ పిలుపుమేరకు శుక్రవారం యాచారం పోలీసులు ముందస్తుగా ఆ పార్టీ నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రజా పాలన అంతా అస్తవ్యస్తంగా తయారైందని విమర్శించారు. నిరసన తెలిపే హక్కు ప్రతీ పౌరుడికి ఉందని, అది గుర్తించకుండా ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని అన్నారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బేసరత్తుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కాజు మహమ్మద్, సయ్యద్ జానీ, బొల్లంపల్లి వెంకటేష్, పోలే జంగయ్య, శివ, రవి, మహేష్, హరికృష్ణ, అబ్బాస్ తదితరులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.

అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు

- ముడిమ్యాల సహకార సంఘం చైర్మెన్ గోనె ప్రతాప్ రెడ్డి

నవతెలంగాణ-చేవెళ్ల

అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు అని ముడిమ్యాల సహకార సంఘం చైర్మెన్ గోనె ప్రతాప్ రెడ్డి అన్నారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మండల పరిధిలోని ముడిమ్యాల గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ దేశ భవిష్యత్తు పునాదుల కోసం ఆయన ఎంతో చెమటోడ్చి భారతదేశానికి ఒక దిక్సూచిని అందించిన మహానుభావుడు అని కొనియాడారు. ఆయన కల్పించిన హక్కుల ద్వారానే ఈ దేశంలో అందరికీ సమన్యాయం పొందేందుకు వీలు పడిందని గుర్తుచేశారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ అడుగుజాడల్లో నేటితరం యువత నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పడాల ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు పడాల రాములు. మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ వాజిద్. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కోశాధికారి వినోద్, యు.వెంకటేష్, ఖాజమోనొద్దీన్, వై రామచంద్రయ్య, ఎండీ హనీఫ్, ఎండీ ఫహీం, బుర్ల మాణిక్యం, యు రవీందర్ బీరప్ప, చాకలి వెంకటేష్, ఎర్రవల్లి ప్రభాకర్, దుర్గేశ్ ఎండీ ఛాన్పాషా, వై సుధాకర్, చిన్న ఖాజమీయ, గ్రామస్తులు పాల్గొన్నారు.





'అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం'

నవతెలంగాణ-మొయినాబాద్

మొయినాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సందర్భంగా ముందుగా విగ్రహానికి పూలమాలనేసి నివాళులర్పించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షాబాద్ దర్శన్ అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేశముల ఆంజనేయులు మాట్లాడుతూ మహారాష్ట్ర రత్నగిరి జిల్లా అంబవాడ గ్రామంలో రామోజీ బీమా భాయ్‌కు 14వ సంతానం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎండి రావుప్, అంజయ్య గౌడ్ నారాయణపురం మహేంద్ర ముదిరాజ్, మాజీ ఎంపీటీసీ రామ్‌రెడ్డి ఎండి సుకూర్, బాబు, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు పానగరి యాదగిరి, గుర్రాల భాస్కర్, మాల రాజు, షాబాద్ ప్రవీణ్, పూసల పరమేష్, వినోద్, రాజు గౌడ్, రాజేష్ గౌడ్, బేగరి కుమార్, రవీందర్ రెడ్డి, దయాకర్, నవీన్, పాల్గొన్నారు



బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి

- అంబేద్కర్ ఆశయాలను అమలు చేయాలి
- గొడుగు యాదయ్య

నవతెలంగాణ-మొయినాబాద్



భారత రాజ్యాంగ నిర్మాత బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అభ్యుదయ ఆదర్శమూర్తి కేతిరెడ్డిపల్లి గ్రామస్తులు గొడుగు యాదయ్య అన్నారు. శుక్రవారం అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆదర్శప్రాయుడని, భారత రాజ్యాంగ సృష్టికర్త, దేశ పాలన మార్గదర్శకాల విధాత అని కొనియాడారు. అంబేద్కర్ చేసిన సేవలు నిరుపమానమైనవని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ఆ మహనీయుని అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు,నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు

శంకర్‌పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి

నవతెలంగాణ-శంకర్‌పల్లి



శంకర్‌పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డాక్టర డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీఓ గిరిరాజు, సూపరిటెండెంట్ గోపాలకృష్ణ, ఏపీవో నాగభూషణం, సీనియర్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల ఓటరు లిస్టు ప్రిపరేషన్

- ఎంపీడీఓ బాల శంకర్



నవతెలంగాణ-మంచాల

స్థానిక సంస్థల ఎన్నికల ఓటరు లిస్టును ప్రిపరేషన్. చేయడం జరుగుతుందని మంచాల ఎంపీడీఓ బాల శంకర్ తెలిపారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 6న ప్రిపరేషన్ డ్రాఫ్ట్ చేయడం, 7న గ్రామ పంచాయితీ లో పబ్లిష్ చేయడం, 12న ఓటర్ల జాబితా సవరణ ,13న రాజకీయ పార్టీలతో సమావేశం, 16న జిల్లా కలెక్టర్ అప్రూవల్, 17న తుది జాబితా విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. మొత్తం 23 గ్రామ పంచాయితీలలో 216 పోలింగ్ స్టేషన్లు, 39,994 మంది ఓటర్లు, పురుషులు 20,337 మంది ఓటర్లు, స్త్రీలు 19,656 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.



సమగ్ర సర్వ శిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి

- ఎంఈఓకు వినతి పత్రం అందజేసిన కాంట్రాక్టు ఉద్యోగులు

నవతెలంగాణ-కందుకూరు

సమగ్ర సర్వ శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ శుక్రవారం కందుకూరు ఎంఈఓ నరసింహకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 10 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో సమగ్ర సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు విజయలక్ష్మి, మంజుల లావణ్య భవాని, నామినీ వెంకటేష్, సురేష్, సత్తయ్య జంగమ్మ పాల్గొన్నారు.



డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు గొప్పవి

చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

నవతెలంగాణ-శంకర్‌పల్లి





భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు ఎంతో గొప్పవని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం శంకర్‌పల్లి పట్టణ కేంద్రంలో ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డా.బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎంతో శ్రమించారన్నారు. రిజర్వు బ్యాంక్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి దేశ స్థిరమైన ఆర్థిక వ్యవస్థకు గట్టి పునాదులు వేశారని గుర్తు చేశారు. అలాగే అనేక ఉద్యమాలు చేసి సామాజిక న్యాయం అలుపెరుగని పోరాటం చేశారని తెలిపారు. ముఖ్యంగా మహిళా హక్కుల కోసం నిరంతరం పోరాడిన బహుముఖ ప్రజ్ఞశాలి అని ప్రశంసించారు. రాజ్యాంగ రచయితలో బడుగులకు రిజర్వేషన్లు కల్పించిన మహా మేధావి అని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మెన్, పట్టణ కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



వికలాంగులు మనోధైర్యంతో ముందుకు సాగాలి

నవతెలంగాణ-షాబాద్

వికలాంగులు మనోధైర్యంతో ముందుకు సాగాలని ఎంఈఓ లక్ష్మణ్‌నాయక్ అన్నారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తాళ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వికలాంగులమని ఆధైర్యపడకుండా మనోధైర్యంతో, కష్టపడి చదివి ఉన్నతశిఖరాలను అధిరోహించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విష్ణువర్ధన్‌రెడ్డి, జంగయ్య, కృష్ణ, గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు.



'దేవాలయం అభివృద్ధికి సహకారం అభినందనీయం'

నవతెలంగాణ-షాబాద్

సాయిరెడ్డిగూడ గ్రామంలో శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయం అభివృద్ధికి దాతల సహకారం ఎంతో అభినందనీయమని ఆలయ కమిటీ సభ్యులు శేఖర్‌రెడ్డి అన్నారు. ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు దండు రాహుల గుప్తా శుక్రవారం రూ.21వేలు విరాళం అందజేశాడు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ దాతల సహకారంతో ఆలయం ఎంతో సుందరంగా నిర్మిస్తున్నామని, త్వరలోనే ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామసులు పాల్గొన్నారు.



వడ్డెర కులస్తుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

- ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
- వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో కలపాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత

నవతెలంగాణ-యాచారం

వడ్డెర కులస్తుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మొదటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే నివాసం దగ్గర రాష్ట్ర వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు శివరాం ఆధ్వర్యంలో మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 40 ఏండ్లుగా ఎస్టీ డిమాండ్ కోసం వడ్డెర సామాజిక వర్గం పోరాడుతుందని తెలిపారు. అప్పటి మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్పిస్తామని ప్రకటన కూడా చేశారని గుర్తు చేశారు. వడ్డెర కులస్తులకు ఉన్న డిమాండ్‌ను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. వడ్డెర కులస్తులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రం ద్వారా వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి వరికుప్పల సుధాకర్, వడ్డెర సంఘం యాచారం మండల అధ్యక్షుడు వెంకటేష్, కందుకూరి మండలం అధ్యక్షుడు నరసింహ, అబ్దుల్లాపూర్మెట్ మండల అధ్యక్షుడు సురేష్, నాయకులు చంద్రయ్య, నరసింహ, జంగయ్య శ్రీనివాస్, వెంకటేష్, చంద్రయ్య, శ్రీరామ్, సాయి, ఎల్లయ్య, చంద్రయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు.



పారిశుధ్య పనులు ప్రారంభం

- పాల్గొన్న చైర్‌పర్సన్ హేమలత, కమిషనర్ వాణిరెడ్డి

నవతెలంగాణ-మహేశ్వరం

తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పారిశుధ్య పనులను చైర్‌పర్సన్ హేమలత, కమిషనర్ వాణిరెడ్డి పాల్గొని ప్రారంభించారు. శుక్రవారం మున్సిపాలిటీలో 12వ వార్డు బాలాజీనగర్ కాలనీలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ జపాల భావన సుధాకర్, 14వ వార్డు కౌన్సిలర్ రాజమోని రాజు, మున్సిపల్ మేనేజర్ టి.పర్వతాలు, వార్డు ఆఫీసర్స్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.



మర్పల్లిలో రెండు రోజులుగా వర్షాలు



నవతెలంగాణ-మర్పల్లి

మండల కేంద్రంలో గురు, శుక్ర వారం రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రబీ పంటలు సాగు చేస్తున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాలతో శనగ, వాము, కుసుమ పంటలతో పాటు కూరగాయ పంటలకు కొంత మేలు జరగనుందని రైతులు చెబుతున్నారు.



అంబేద్కర్‌కు నివాళి



నవతెలంగాణ-షాద్‌నగర్

బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ సెక్రెటరీగా ఎండి ఇర్ఫాన్ గెలుపు



నవతెలంగాణ-శేరిలింగంపల్లి

ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో శేరిలింగంపల్లి యూత్ కాంగ్రెస్ సెక్రెటరీగా ఎండి ఇర్ఫాన్ గెలుపొందాడు. ఈ శుభ సందర్భంగా ఎండి ఇర్ఫాన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఓటు వేసి తనకు సహకరించిన పార్టీ కార్యకర్తలకు, యువతకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియోజకవర్గంలో ప్రతి సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యువతకు అన్ని రకాల సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని పేర్కొన్నారు. అలాగే, నియోజకవర్గం లో పేద విద్యార్థులకు వీలైనంత మేరకు ఆర్థిక సాయం అందిస్తా నని, ఈ పదవి ద్వారా వచ్చిన అవకాశంతో యువత, నియోజకవర్గ ప్రజల బాగు కోసం పనిచేసేలా ముందుకెళ్తానని తెలిపారు.

ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు



నవతెలంగాణ-శేరిలింగంపల్లి

బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ లో గల అంబేద్కర్ కూడలిలో గల అంబేద్కర్ విగ్రహానికి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ స్వశక్తితో ఎదిగిన అంబేద్కర్ భారతదేశ రాజ్యాంగ ప్రదాత అని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచి వారి అభ్యున్నతి కొరకు అహర్నిశలు కష్టపడిన మహోన్నతుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నందు, సిద్దిక్ నగర్ బస్తీ అధ్యక్షులు కే.బసవరాజు, లక్ష్మి బాయ్, విజయ్, వినోద్ యాదవ్, యం శ్రీను, రవి, సదర్ సాయి, సదర్ రాము, గణపతి, బుడుగు తిరుపతి రెడ్డి, పెద్ద రవి, కే. రవి, బళ్ళు, రాజు తదితరులు పాల్గొన్నారు.

మియాపూర్‌లో....

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జనాభా కనుగుణంగా సంపదలో చట్టసభల్లో వాటాకై పోరాడి సాధించుకున్నప్పుడే డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు ఘన నివాళి అందుతుందని ఎంసీపీఐ(యు) మియాపూర్ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ఇస్లావత్ దశరథ్ నాయక్ అన్నారు. అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా మియాపూర్ నడిగడ్డ తండాలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో క్రిష్ణనాయక్, బినర్సింహా, తదితరులు పాల్గొన్నారు.

నడిగడ్డ తాండలో...

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నడిగడ్డ తండా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్వార్ స్వామినాయక్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పిచారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తిరుపతినాయక్, గోపినాయక్, లకపతినాయక్, సర్యనాయక్, సచిన్, నరేష్, రాజునాయక్, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఆధ్వర్యంలో..

భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా నల్లగండ్ల గ్రామంలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌చార్జి వి.జగదీశ్వర్ గౌడ్ హాజరై అంబేద్కర్‌కు నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రవీణ్‌ముదిరాజ్, యాదగిరిగౌడ్, సయ్యద్ గౌస్, తదితరులు పాల్గొన్నారు.







బండ్లగూడలో అంబేద్కర్ వర్ధంతి



నవతెలంగాణ-గండిపేట్

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... అంబేద్కర్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మెన్ బి.జ్ఞానేశ్వర్, మేయర్ లత, డిప్యూటీ మేయర్ రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు పూలపల్లి కృష్ణారెడ్డి, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు డప్పు నవీన్ కుమార్, భోగాల శ్రీనివాస్, అంకం శ్రీనివాస్, కొరివి గణేష్, తలారి ప్రేమ్ కుమార్, టింకు రెడ్డి, దళిత, అంబేద్కర్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

రాజ్యాంగ పితామహుడికి నివాళి



నవతెలంగాణ-గండిపేట్

భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మణికొండ మున్సిపాలిటీలోని ఆర్కే ప్రధాన చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలనేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కౌన్సిలర్ కే.రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంతోనే ప్రజలందరికీ ఫలాలు అందినట్టు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు లభించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బషీర్, శ్రీకాంత్, శ్రావణ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఐటెల్ 'ఐకాన్ 3' స్మార్ట్‌వాచ్ విడుదల

70 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.1699 కే..



నవతెలంగాణ-శేరిలింగంపల్లి

భారత్‌లో ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ ఐటెల్ తన ప్రీమియం స్మార్ట్‌వాచ్ 'ఐకాన్ 3'ని విడుదల చేసింది. ఇది ఫిట్‌నెస్, ఫ్యాషన్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకోనుంది. ఆకర్షణీయమైన డిజైన్, హెల్త్ పర్పస్ ఫీచర్లతో తీర్చిదిద్దబడింది. ఈ స్మార్ట్‌వాచ్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. ఫిట్‌నెస్, ఫ్యాషన్ ప్రియులకు మరింత సులభంగా అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో 70 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 1699 కే పొందవచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే ఉంటుంది. మీరు ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ను అత్యుత్తమ ధరలో కావాలనుకుంటున్నారా ? అయితే, ఇంకెందుకు ఆలస్యం, మీరు ఐటెల్ ఐకాన్ 3 స్మార్ట్‌వాచ్‌ను ఎంపిక చేసుకోండి. ఎందుకంటే, ఇది పెద్ద 2.01 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్‌తో కలదు. మీ విజువల్ అనుభవానికి వన్నె తెస్తుంది. ఇది ఆధునిక సాంకేతికతను సొగసైన, స్టైలిష్ డిజైన్‌తో ఏ సందర్భానికైనా సరిపోయే ఫ్యాషన్ యాక్సెసరీగా నిలుస్తుంది. 150 కస్టమైజ్ చేయగల వాచ్ ఫేస్‌లు, సింగిల్ చిప్ బ్లూటూత్ కాలింగ్, మెను యాక్సెస్ కోసం రొటేటబుల్ క్రౌన్ ఉంటుంది. పవర్ బటన్‌గా ఒక సైడ్ కీ కలిగి ఉంది. ఈ ఫీచర్లతో ఇది ఎంతో ఆకర్షణీయంగా ఉంది.

విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ



నవతెలంగాణ-దోమ

మండల పరిధిలోని పాలేపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులుగా సహచర విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచంద్రరెడ్డి మాట్లాడుతూ..ప్రతి ఒక్క విద్యార్థి తమ చిన్నప్పుడే ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని సూచించారు. చిన్నప్పుడు ఎంతో కష్టమైనా ఇష్టంగా చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు అనురాధ, నరసింహులు, అంగన్‌వాడీ టీచ ర్ మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

బొంపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి నివాళ్లు



నవతెలంగాణ-దోమ

అంబేద్కర్ 68వ వర్థంతిని పురస్కరించుకొని మండల పరిధిలోని బొంపల్లి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఎంఈఓ వెంకట్, మాజీ ఎంపీటీసీ ఆర్. రాములు మాట్లాడుతూ సమానత్వం, సామజిక న్యాయం కోసం అసమానతలు లేని స్వేచ్ఛ భారతం కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని గుర్తుచేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మహేష్ లక్కీ, ప్రభాకర్, వేణు, బొంపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, గ్రామ పంచాయతీ కార్యదర్శి మీనా, గ్రామ పెద్దలు వెంకట్‌రెడ్డి, ఖలిల్ పాషా, పాఠశాల విద్యార్థులు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

- చైతన్య యువజన సంఘం అధ్యక్షులు కాలి గారి మోహన్



నవతెలంగాణ-మోమిన్‌పేట్

అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరముందని చైతన్య యోజన సంఘం అధ్యక్షులు ఖాళి గారి మోహన్ అన్నారు. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా శుక్రవారం మండల పరిధిలోని మేకవనంపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంబేద్కర్ దళితుల జీవితాలను మెరుగుపరిచేందుకు వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడని గుర్తుచేశారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కొన్నింటి ప్రేమ్ కుమార్ జనరల్ సెక్రెటరీ రవికుమార్ కాళీ గారి రాజారత్నం అడ్వకేట్ తదితరులు పాల్గొన్నారు

ఆసియా ఖండంలోని మొదటి ఆర్థికవేత్త

- మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు పి ఆనంద్ మాదిగ



నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్

ఆసియా ఖండంలోని మొదటి ఆర్థికవేత్త అంబేద్కర్ అని ఆయన ఆశయసాధనకు అందరూ కృషిచేయాలని మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు పి ఆనంద్ మాదిగ అన్నారు. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబా సాహెబ్ ఇచ్చి పోయినటువంటి ఏ హక్కులు ఏ ఫలాలు అయినా అందరికీ సమానంగా అందిన నాడే నేను రాసిన రాజ్యాంగ రిజర్వేషన్ల ప్రతిఫలాలు సఫలీకతం అవుతాయని తెలియజేయడం జరిగింది అనగా లిసామాజిక న్యాయం బాబాసాహెబ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లకుండా బాబాసాహెబ్ వారసులమని అంబేద్కర్ రైట్స్ అని అంబేద్కర్ యజమాని అనేక రకాలుగా సంఘాల పేరుతో కులాల పేరుతో సామాజిక న్యాయాన్ని అన్ని కులాలకు అందకుండా చేసే కుట్రదారులు అంబేద్కర్‌కు ద్రోహం చేసిన వాళ్లుగా మిగిలిపోతారు తప్ప వాళ్ళు అంబేద్కర్ వారసులు కారని తెలియజేస్తూ ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతు ఇచ్చి అంబేద్కర్ స్ఫూర్తిని చాటుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి సుభాష్ మాదిగ దళిత సంఘాల నాయకులు జగదీష్ సురేష్ మాదిగ మాదిగ లాయర్స్ ఫెడరేషన్ నాయకులు న్యాయవాది ఆర్ రవీందర్ తదితరులు

ఇంటర్‌లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలి





- వికారాబాద్ జిల్లా ఇంటర్ విద్యాధికారి శంకర్

నవతెలంగాణ-మర్పల్లి

మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో జరిగే పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి శంకర్ అధ్యాపకులకు సూచించారు.శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థులు,కళాశాల ప్రిన్సిపాల్‌తో అధ్యాపకులతో సమావేశం నిర్వహించి విద్యార్థులకు, ఉపన్యాసకులకు ఉత్తమ ఫలితాలు వచ్చే విధంగా కషి చేయాలని ఈ 90 రోజులు కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయని ఆయన సూచించారు. అధ్యాపకులు విద్యార్థుల పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా విద్యాధికారిని కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు శాలువా తో సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణలత, లెక్చరర్లు పండరినాథ్, మూసాఖాన్, భాస్కర్, రఘువీర్దాస్, కార్తీక, శ్రీనివాస్, వెంకటేష్, లక్ష్మణ్, జమీర్, సమీన, రవి, తదితరులు పాల్గొన్నారు

'బుర్జువా పార్టీలకు రాజకీయ సమాధి కట్టడమే అంబేద్కర్‌కు ఘనమైన నివాళి'



నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్

బుర్జువ పార్టీలకు రాజకీయ సమాధి కట్టడమే అంబేద్కర్‌కు ఘనమైన ని వాళి అని జిల్లా కన్వీనర్ రవీందర్ అన్నారు. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ వికారాబాద్ జిల్లా కమిటీ ఘన నివాళి అర్పించారు. జిల్లా కన్వీనర్ రవీందర్ మాట్లాడుతూ..పేద ప్రజలకు రాజ్యాధికారం సాధించడమే అంబేద్కర్ అంతిమ లక్ష్యమని అదే అంబేద్కర్‌కు ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు. ఈయన కల లుకన్న రాజ్యాన్ని నిర్మించడానికి ప్రజలు ధర్మ సమాజ్‌పార్టీ నాయకత్వంలో చేరి పోరాటం చేయాలని అందుకు అంబేద్కర్ వాదులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కన్వీనర్ రవీందర్ మహా రాజ్, జిల్లా కో కన్వీనర్ వెంకటేష్, మల్లికార్జున్, జిల్లా కోశాధికారి ఎల్లయ్య మహా రాజ్, వివిధ మండల కన్వీనర్లు, కో కన్వీనర్లు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు పాల్గొన్నారు.



మండల బీఆర్ ఎస్ నాయకులు సంతోష్ కుమార్ జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో జన్మదిన వేడుకలను మండల నాయకులు ఘనంగా జరిపారు. కార్య క్రమంలో పీఏసీఎస్ చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మల్లేశం, దోమ మాజీ సర్పంచ్ కే.రాజిరెడ్డి, మండల అధ్యక్షులు గోపాల్ గౌడ్, మచ్చేందర్ రెడ్డి, నాయకులు సుల్తాన్ పూర్ సురేందర్ రెడ్డి, మఠం రాజాశేఖర్, రాజు, శశిధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మైను, ప్రవీణ్, శివశంకర్, కేశవులు నాయకులు తదితరులున్నారు. నవతెలంగాణ-దోమ

యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌ను అభినందించిన స్పీకర్





నవతెలంగాణ-మోమిన్‌పేట

శాసనసభాపతి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశామని మండల పార్టీ అధ్యక్షులు శంకర్ యాదవ్ తెలిపారు. మోమిన్‌పేట్ యూత్ కాంగ్రెస్ మండల నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన చిట్టెంపల్లి సుభాష్‌ను స్పీకర్ అభినందించి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని సమస్యలను వారికి దృష్టికి తీసుకెళ్లామని మండలం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మన్నె శంకర్ యాదవ్ మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మెన్ వై మహేందర్ రెడ్డి యూత్ ప్రెసిడెంట్ సుభాష్ సురేందర్ బోగ్దాద్ కృష్ణ బందయ్యా ఆలంపల్లి ఆనందం రవి వెంకట్ రెడ్డి డప్పు ఆనందం సీజ్జా పాల్గొన్నారు.

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్

- బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మెతుకు ఆనంద్

నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆనంద్ అన్నారు. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ఆయన అంబేదర్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, పడిగళ్ళ అశోక్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు గయాజ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.



'అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం'



నవతెలంగాణ-దోమ

అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని పలువురు అభిప్రాయపడ్డారు. మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ 68వ వర్థంతిని జరిపారు. ఈ సందర్భంగా గ్రామ సమాజ సేవకులు భాస్కర్‌గౌడ్ అంబేద్కర్‌కు నివాళులర్పించారు. అంబేద్కర్ అడుగుజాడలతో నడవాలని కుల,మత బేధాలు లేకుండా ఉండాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ అంబేద్కర్ యువజన సంఘం యూత్ అధ్యక్షులు పి.వెంకటయ్య, బీ.యాదగిరి, ఎర్ర.భీమయ్య, ఏర్పుల మైబు, శీను, సాయిలు, వెంకటయ్య, అంజిలయ్య, మొగులయ్య, వెంకటయ్య, నల్లసాయిలు, నల్లకిష్టయ్య, మాజీఉపసర్పంచ్ బుగ్గయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు నల్లరాజు ముదిరాజ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ నాయకుడు కే.రాజిరెడ్డి హౌస్ అరెస్ట్



నవతెలంగాణ-దోమ

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పాడి కౌశిక్ రెడ్డి, హరీష్ రావుల అరెస్టలను నిరసిస్తూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకుండా మండల బీఆర్ఎస్ ముఖ్యనాయకులను దోమ పోలీసులు హౌస్ అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. దోమ మాజీ సర్పంచ్ కె.రాజిరెడ్డిని అయన ఇంట్లో హౌస్‌అరెస్ట్ చేసి వివరాలు నమోదు చేసుకున్నారు. సమాచారం లేకుండా దోమ గ్రామం విడిచివెళ్ళరాదని ఉన్నతధికారుల సమాచారాన్ని తెలిపి సహకరించాలని పోలీసులు రాజిరెడ్డికి చెప్పారని తెలిపారు.

పోలీసురాజ్యంతో ప్రభుత్వ మనుగడ కష్టం

సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చి ప్రభుత్వం పోలీసులతో రాజ్యమేలుతోందని ఇలాంటి ప్రభుత్వాల మనుగడ కష్టమేనని బీఆర్ఎస్ నేత. కె.రాజిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

స్పీకర్‌ను కలిసిన కాంగ్రెస్ మండల నాయకులు

- మండల అభివృద్ధికి కృషి చేయాలని కోరిన మండల అధ్యక్షుడు శంకర్ యాదవ్



నవతెలంగాణ-మోమిన్‌పేట

మండల కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ నాయకులు శాసనసభాపతి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారని మండల పార్టీ అధ్యక్షులు మన్య శంకర్ యాదవ్ తెలిపారు. మండలంలో ఉన్న సమస్యలను వారికి దష్టికి తీసుకెళ్లి అభివద్ధికి కషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మెన్ వై మహేందర్ రెడ్డి యూత్ ప్రెసిడెంట్ సుభాష్ సురేందర్ బోగ్దాద్ కష్ణ బందయ్యా ఆలంపల్లి ఆనందం రవి వెంకట్ రెడ్డి డప్పు ఆనందం సీజ్జూ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు

మోత్కూర్‌లో వానరానికి అంత్యక్రియలు

- సాంస్కృతీ సాంప్రదాయాలతో అంత్యక్రియలు

నవతెలంగాణ-దోమ

మండల పరిధిలోని మోత్కూర్ గ్రామంలో అస్వస్థకు గురై ఒక కోతి మరణించడంతో సాంస్కృతి సాంప్రదాయాలతో మోత్కూర్ గ్రామంలోని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, గ్రామస్తులు గ్రామపంచాయతీ సిబ్బంది ఆ వానరునికి అంతిమయాత్రను నిర్వహించారు. ఆ వానరానికి అంతిమయాత్రలో తోటి వానర సైన్యం అంతిమయాత్ర తుది వరకు యాత్రలో పాల్గొంది. వానర సైన్యాన్ని చూసి గ్రామస్తులు వాపోయారు. మానవులు ఎవరైనా చనిపోతే పాల్గొన డానికి వెనకాముందు అవుతారేమో కానీ వాన రులు మాత్రం తోటి వానర చివరి యాత్రలో పాల్గొనడం ఎంతో అబ్బురపరి చింది. జీవరాసులను చూసి మానవులు చాలా మారవలసిన అవసరం ఉందని ప్రజలు వాపోయారు. కార్యక్రమంలో గ్రామ ఆర్ఎస్ ఎస్ కార్యకర్తలు శివ, వినోద్ కుమార్, చంద్రశేఖర్‌గౌడ్, గొల్ల రాములు, గ్రామపం చాయతీ సిబ్బంది హన్మంతు, బాబు, ఎల్లమ్మ గ్రామస్తులు పాల్గొన్నారు.





శాంతి భద్రతల పరిరక్షణలో హోం గార్డ్స్ పోలీస్ అధికారులతో కలిసి పని చేయాలి

- జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి

నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్

శాంతి భద్రతల పరిరక్షణలో హెూం గార్డ్స్ పోలీస్ అధికారులతో కలిసి పని చేయాలని జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి అన్నారు. హెూంగార్డ్స్ రైసింగ్ డే సందర్భంగా శుక్రవారం జిల్లా ఎస్పీ జిల్లా పోలీస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి హెూం గార్డ్స్ రైసింగ్ డే కార్యక్రమాన్ని ఘనంగా చేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ అధికారులతో కలిసి విధులు నిర్వహిస్తున్న హెూం గార్డ్స్ కృషి ఎంతో అభినందనీ యమన్నారు. జిల్లా పోలీస్ శాఖలో ఒక భాగమై పోలీసులతో సమానంగా నిరంతరం విధులు నిర్వర్తిస్తూ హెూంగార్డు ఆఫీసర్స్ అందిస్తున్న సేవలు అమోఘమన్నారు. బాధ్యతయుతమైన సేవలు అందించడంతో పాటు పొరుగు రాష్ట్రాలలో ఎన్నికల బందోబస్తులో అప్పగించిన భాధ్యతలను నిబద్ధతతో నిర్వహించారని వారి సేవలను హెూంగార్డ్స్ ఆఫీసర్స్ సంక్షేమానికి అన్ని వేళలా ముందుంటా మని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ టీవీ. హన్మంత్‌రావు, ఆర్ఐడేవిడ్, అంజాత్‌పాషా, జిల్లా హెూం గార్డ్స్ ప్రసిడెంట్ సుధాకర్, తెలంగాణ రాష్ట్ర హెూంగార్డ్స్ ఆర్గనైజర్ చంద్‌పాషా, జిల్లాలోని హెూం గార్డ్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

- అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ కట్ట ప్రసాద్

నవతెలంగాణ-మోమిన్‌పేట్

అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ కట్ట ప్రసాద్ అన్నారు శుక్రవారం మండల పరిధిలోని టేకులపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంబేద్కర్ దళితుల జీవితాలను మెరుగు పరిచేందుకు కృషిచేసి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఎన్ సుదర్శన్ అంబేద్కర్ యూత్ సభ్యులు సం ఘ పెద్దలు పాల్గొన్నారు.



మిర్చి సెంటర్‌లో సామాగ్రి దగ్ధం

నవతెలంగాణ-మర్పల్లి

మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌లో నిరుద్యోగి నడుపు కుంటున్న మిర్చి సెంటర్‌లో గురువారం రాత్రి ప్రమాద వశాత్తు కౌంటర్, టేబుల్‌లు దగ్ధమ య్యాయి. బాదితు డు శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం ..తన మిర్చి సెంటర్‌లో ఎవరో కావలనే సెంటర్‌కు నిప్పంటించారని బాధితుడు శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. సుమారు ఆరు నెలల క్రితం ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాను కూడా దొంగలించారని ఆయన ఆయన వ్యక్తం చేశారు





'నిర్బంధాలతో ప్రశ్నించే గొంతులను నొక్కలేరు'

నవతెలంగాణ-షాద్‌నగర్ రూరల్

అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలను ఆపలేరని షాద్‌నగర్ బీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మెన్ ఎంఎస్ నటరాజన్ అన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అక్రమ అరెస్టును ఖండిస్తూ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సందర్భంగా షాద్‌నగర్‌లో పోలీసులు స్థానిక నాయకులను, ప్రజాప్రతినిధులను మందస్తుగా అదుపులో తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు, నిర్బంధాలు కొత్తేమి కాదని, ఉద్యమ పార్టీగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీనివాస్‌గౌడ్, మాజీ కౌన్సిలర్ యుగంధర్, చిన్న, అభీ, రాము, తదితరులు ఉన్నారు.



నరేందర్ రెడ్డి కవులకు మార్గదర్శకం

- శ్రీలక్ష్మి నరసింహ భక్తి గజల్ పుస్తక ఆవిష్కరణ :

ప్రముఖ సినీ దర్శకులు వేణు



నవతెలంగాణ-పెద్దేముల్

ఆంగ్ల ఉపాధ్యాయుడు ప్రముఖ కవి ద్వావరి నరేందర్ రెడ్డి కవులకు మార్గదర్శగా నిలవడం గర్వకారణమని ప్రముఖ సినీ దర్శకులు వేణు అన్నారు. శుక్రవారం పెద్దేముల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు ప్రముఖ కవి ద్వావరి నరేందర్ రెడ్డి రచించిన శ్రీ లక్ష్మీనరసింహ భక్తి గజల్ పుస్తకాన్ని ప్రముఖ సినీ దర్శకులు వేణు, సినీ నిర్మాత నాగేశ్వరరావు పూజారి, జూబ్లీహిల్స్ డోలా ముఖి ఫిలిమ్స్ ప్రొడక్షన్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ద్వావరి నరేందర్ రెడ్డి తెలుగు గజల్ రచనలో భక్తి, అభ్యుదయ, సామాజిక, ప్రయణభావాలతో కూడిన గజల్ రాయడం ఎంతో అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రముఖ గజల్ డాక్టర్ స్వరూప రెడ్డి, గాయకులు దివాకర్, వికారాబాద్ జిల్లా లెక్చరర్స్ సంఘం అధ్యక్షులు మహేందర్, బీజేపీ మండల కార్యదర్శి రాములు తదితరులు పాల్గొన్నారు.

'మహిళలకు చీరలు పంపిణీ చేయడం అభినందనీయం'



నవతెలంగాణ-తలకొండపల్లి

మాజీ జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ తన చిన్న కుమారుడి వివాహానికి మహిళలందరికీ చీరలు పంపిణీ చేయడం అభినందనీయం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సీఎల్ శ్రీనివాస్ యాదవ్, మాజీ సర్పంచ్ ధ్యాసమోని చంద్రయ్య అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మహిళలకు రిసెప్షన్ కోసం తలకొండపల్లి చౌదర్‌పల్లి, మాదాయపల్లి, వెల్జాల్, వెంకట్రావుపేట్, ఇస్రాయపల్లి, తాళ్లకుంటతండా, చుక్కాపూర్, ఎడవెల్లి, పాతకోట తండా, పడమటి తండాల్లోని మహిళలకు ఉప్పల వెంకటేష్ తమ కుటుంబ సభ్యులతో కలిసి మహిళలకు బొట్టు పెట్టి, చీరలను అందించి, రిసెప్షన్‌కు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సర్పంచ్ ధ్యాసమోని చంద్రయ్య, హైమావతి రమేష్, రామస్వామి, దుడ్డు పర్వతాలు, (నాను) దుడ్డు మల్లయ్య, స్వామి, పీఏసీఎస్ఎస్ వైస్ చైర్మెన్ కూన రవికుమార్, మార్కెట్ చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కో-ఆప్షన్ మాజీ సభ్యుడు ముజేబుర్ రహ్మాన్, భాస్కర్, శ్రీకాంత్, అభిలాష్‌గౌడ్, రామస్వామి, శ్రీశైలం, యాదయ్య, జంగయ్య, చంద్రయ్య, సాయి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కొందుర్గులో అంబేద్కర్ వర్ధంతి



నవతెలంగాణ -కొందుర్గు

డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం కొందుర్గు మండలంలోని చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు భిక్షపతి, మండల కన్వీనర్ డప్పు రవీందర్, నాయకులు రాములు, కాంగ్రెస్ నాయకులు పుర్ర రమేష్, యువతరం యూత్ సభ్యులు రాజు, బీఆర్ఎస్ నాయకులు, రామకృష్ణ, శ్రీధర్‌రెడ్డి, రాంచంద్రయ్య, నర్సిములు గౌడ్, బీజేపీ నాయకులు శ్రీను ముదిరాజ్, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆనంద్, దర్శన్, ప్రభుదాస్, తెలంగాణ వ్యవసాయ వృత్తి దారుల సంఘం నాయకురాలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ ఆశయాలు సాధించడమే నిజమైన నివాళి

- ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ యాట గీత, కాంగ్రెస్ మండల అధ్యక్షులు డోకూర్ ప్రభాకర్ రెడ్డి



నవతెలంగాణ-తలకొండపల్లి

అంబేద్కర్ ఆశయాలు సాధించడమే నిజమైన నివాళి అని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ యాట గీత, కాంగ్రెస్ మండల అధ్యక్షులు డోకూర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు, వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలకు సమానమైన హక్కులు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన మహెూన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, ఆమనగల్ ఏఎంసీ వైస్ చైర్మెన్ భాస్కర్ రెడ్డి, శతాబ్ది టౌన్‌షిప్ అధినేత కాసు శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు వివిధ గ్రామాల మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు సభ్యులు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టాలి

- మాజీ జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్



నవతెలంగాణ-ఆమనగల్

రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై కాకుండా పాలనపై దృష్టి పెట్టాలని తాజా మాజీ జడ్పీటీసీ సభ్యులు జర్పుల దశరథ్ నాయక్ హితవు పలికారు. మాజీ మంత్రి హరీశ్ రావు అరెస్టును ఖండిస్తూ, బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కడ్తాల్ మండల కేంద్రంలో సీఐ శివప్రసాద్ నేతృత్వంలో స్థానిక మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా



స్టేషన్ ఆవరణలో బీఆర్ఎస్ నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో తనను 11 సార్లు అరెస్టు చేశారని మండిపడ్డారు. ప్రతి పక్షాలపై కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, మాజీ సర్పంచ్లు గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి, తులసి రామ్ నాయక్, శ్వేత బునాధ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు బొప్పిడి గోపాల్, పట్టణ అధ్యక్షులు కడారి రామకృష్ణ, సింగిల్ విండో డైరెక్టర్ సేవ్యానాయక్, నాయకులు నరసింహ, పాండు నాయక్, అంజి, కృష్ణ, శ్రీను, రమేష్, హెచ్ఆర్. రమేష్, మాదారం మహేష్, మల్లేష్, సురేష్, నాగార్జున, రాజు, బీమన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజ్యాధికారం వైపు ప్రయాణించాలి

- బీఎస్పీ జిల్లా ఇన్‌చార్జి దొడ్డి శ్రీనివాస్



నవతెలంగాణ-షాద్‌నగర్

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజ్యాధికారం వైపు ప్రయాణించినప్పుడే అంబేద్కర్‌కు నిజమైన నివాళి అని బీఎస్పీ జిల్లా ఇన్‌చార్జి దొడ్డి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం అంబేద్కర్ వర్ధంతిని నియోజకవర్గ అధ్యక్షులు సొంటే శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనారిటీలు అందరూ ఐక్యంగా ముందుకు సాగి రాజ్యాధికారం వైపు కొనసాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు మణుగూరు రాంప్రసాద్‌గౌడ్, అసెంబ్లీ సోషల్ మీడియా ఇన్‌చార్జి కొండేటి మహేందర్, మండలాధ్యక్షులు శివగల ఆంజనేయులు, చౌదర్ గూడా మండల అధ్యక్షులు ఆర్. చెన్నయ్య, మున్సిపాలిటీ అధ్యక్షులు నీరటి రాజు, కేశంపేట మండల అధ్యక్షులు అబ్బి జగన్, ఫరుఖ్ నగర్ మండల ఉపాధ్యక్షులు కోస్గిరాజు, గుండేటి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

యూత్ కాంగ్రెస్ నాయకులకు సన్మానం



నవతెలంగాణ-ఆమనగల్

ఇటీవల విడుదలైన యూత్ కాంగ్రెస్ ఎన్నికల ఆన్ లైన్ ఫలితాల్లో విజయం సాధించిన యూత్ కాంగ్రెస్ నాయకులను ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు పోతుగంటి అశోక్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సిద్దిగారి దాసు తదితరులు ఘనంగా సన్మానించారు. కడ్తాల్ మండల కేంద్రములో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన క్యామ రాజేష్, కడ్తాల్ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బోసు రవి, కల్వకుర్తి అసెంబ్లీ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన షాబుద్దీన్, ఇమ్రాన్ బాబా, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పురుషోత్తం తదితరులను పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో స్థానిక నాయకులు పట్టణ అధ్యక్షులు భాను కిరణ్, శ్రీకాంత్, రమేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.



బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు నిధులు విడుదల చేయాలి

బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు వినతిపత్రం

నవతెలంగాణ-కొడంగల్

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటుకు నిధులు విడుదల చేయాలని శుక్రవారం బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ రావు, టేకుల కోడ్ నియోజకవర్గ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు లక్ష్మణరావు, కొడంగల్ పురోహితులు కిట్టు స్వామి, రవిబాబు కలిసి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో తమరి కృషి వల్లా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు రూ.50 కోట్లు విడుదల చేయించారని గుర్తు చేశారు. ప్రస్తుతం పూర్తిస్థాయి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేసి పేద బ్రాహ్మణులకు స్వయం ఉపాధి కోసం, విద్య కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా నిధులు విడుదల చేసి పేద బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

ఆడపడుచు వివాహానికి ఆర్థిక సాయం



నవతెలంగాణ-ఆమనగల్

జర్పుల రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ జర్పుల దశరథ్ నాయక్ తన ట్రస్ట్ ద్వారా పేదింటి ఆడపడుచు వివాహానికి ఆర్థికసాయం అందజేశారు. కడ్తాల్ మండలంలోని రావిచేడ్ గ్రామ పంచాయతీ పరిధిలోని మద్దెలకుంట తండాలో శుక్రవారం జరిగిన నిరుపేద కుటుంబానికి చెందిన కాట్రావత్ దేవి దాస్య దంపతుల కూతురు శోభ వివాహ వేడుకలకు మాజీ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తన ట్రస్ట్ ద్వారా వధువు శోభకు పట్టు చీరతో పాటు రూ.21 వేలు ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా తాజా మాజీ ఉపసర్పంచ్ శారదా పాండు నాయక్ వధువుకు రూ.11 వేలు ఆర్థికసాయం అందజేశారు. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు బొప్పిడి గోపాల్, వసంత, మాజీ సర్పంచ్ లక్ష్మీ కస్నా నాయక్, నాయకులు బాలకృష్ణ, పవన్ కుమార్, మల్లేష్, టిక్ లాల్, రమేష్, సాయి కుమార్, తిరుపతి, వినోద్, జగన్, హరియా తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు



నవతెలంగాణ-కొడంగల్

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన దేశానికి అనువైన రాజ్యాంగాన్ని రచించారని అంబేద్కర్ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షులు రమేష్ బాబు, అంబేద్కర్ సంఘాల సలహాదారులు ఎం.కృష్ణంరాజు లు అన్నారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళ్లులర్పించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రంచించిన రాజ్యాంగం అందరికీ ఆదర్శనీయమన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్, ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షులు సూర్య నాయక్, కృష్ణంరాజు, వెంకటేశం, నయుం, అశోక్, పకీరప్ప, చిన్నయ్య, సాయిలు, ప్రవీణ్, రమేష్ తదితరులున్నారు.

ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్

- షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్



నవతెలంగాణ-షాద్‌నగర్

ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అలాంటి మహానీయుడు మనదేశంలో పుట్టడం దేశం గర్వించే గొప్ప విషయమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా షాద్ నగర్ ముఖ్య కూడలిలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారానే ఆర్థిక అసమానతలు వైదొలిగాయన్నారు. ప్రజలు అభివృద్ధి చెందుతున్నారంటే దానికి నిదర్శనం భారత రాజ్యాంగం అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నేతలు ఎర్రోళ్ల జగన్, జనార్ధన్, జాంగారి రవి తదితరులు పాల్గొన్నారు.

మహిళల ఆర్థికాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి

- ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఆమనగల్ మార్కెట్ చైర్‌పర్సన్ యాట గీత
- కాంగ్రెస్ మండల అధ్యక్షులు డోకూర్ ప్రభాకర్ రెడ్డి



నవతెలంగాణ-తలకొండపల్లి

ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి,ఆమనగల్ మార్కెట్ చైర్‌పర్సన్ యాట గీత, కాంగ్రెస్ మండల అధ్యక్షులు డోకూర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఇందిరా మహిళా శక్తి వెలుగు స్వయం స్వశక్తి సంఘం ఆధ్వర్యంలో 75 సంఘాలకు బ్యాంక్ సహకారంతో రూ, 9,30,50000 లతో ఏర్పాటు చేసిన 'స్వయం ఈవెంట్ మేనేజ్‌మెంట్'ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ పథకాన్ని మహిళలందరూ సద్వినియోగించుకుని ఆర్థికంగా ఎదగి, మిగితా వారికి ఆదర్శంగా నిలువా లన్నారు. పథకంలో భాగంగా జిల్లాలో మూడు యూనిట్లు ప్రారంభించుకోవడం అభినందనీ యమన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, ఆమనగల్ ఏఎంసీ వైస్ చైర్మెన్ భాస్కర్ రెడ్డి, శతాబ్ది టౌన్‌షిప్ అధినేత కాసు శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు వివిధ గ్రామాల మాజీ సర్పంచ్‌లు జైపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు సభ్యులు, నాయకులు అజీజ్, బ్యాంక్ మేనేజర్స్, ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘం అధ్యక్షులు మల్లమ్మ, కార్యదర్శి లావణ్య, కోశాధికారి శిరీష, డీపీఎం నరసింహయ్య, సీసీలు, వీవోఏలు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ సభ్యత్వంతో కార్యకర్తలకు భరోసా

- నాగర్ కర్నూల్ పార్లమెంట్ అడ్ హక్ కమిటీ సభ్యులు అండేకార్ యాదిలాల్



నవతెలంగాణ-ఆమనగల్

టీడీపీ సభ్యత్వంతో కార్యకర్తలకు గుర్తింపు తోపాటు భరోసా లభిస్తుందని నాగర్ కర్నూల్ పార్లమెంట్ అడ్ హక్ కమిటీ సభ్యులు, సీనియర్ న్యాయవాది అండేకార్ యాదిలాల్ అన్నారు. శుక్రవారం వెల్దండ మండల కేంద్రంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరై సభ్యత్వాలను నమోదు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు పార్టీని ముందుకు నడిపించి తెలుగుదేశం పార్టీని ముందంజలో ఉంచారన్నారు. దేశంలోనే టిడిపి బలమైన పార్టీగా ఎదిగిందన్నారు. సభ్యత్వ రుసుంతో కార్యకర్తలకు లబ్ది చేకూరే విధంగా యువనేత నారా లోకేష్ సరికొత్తగా ఆలోచించి బీమా పథకాన్ని ప్రవేశ పెట్టారని ఆయన తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తలకు గతంలో ఇచ్చిన రూ.2 లక్షల పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచారని ఆయన అన్నారు. ఈ సభ్యత్వ నమోదు కార్యకర్తలకు కొండంత భరోసా కల్పిస్తుందని అవగాహన కల్పించాలన్నారు. నియోజకవర్గంలోని టీడీపీ కుటుంబ సభ్యులందరూ సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వజ్ర లింగం, తిమ్మయ్య, సింహారెడ్డి, బిక్య నాయక్, కాలే శివ, శ్రీనివాస్, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.



ఆలయంలో సీసీ కెమెరాల ఏర్పాటు

నవతెలంగాణ-కేశంపేట

మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయంలో గ్రామానికి చెందిన కుమ్మరి బాల్ రాజ్ తన సొంత ఖర్చులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు ఆలయ కమిటీ చైర్మెన్ తాళ్ల నర్సింహగౌడ్ తెలిపారు. ఈ సీసీ కెమెరాలు 22 వేల వ్యయంతో ఆలయంలో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాత బాల్ రాజును శాలువాలతో సత్కరించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు కోడూరు పెద్ద శ్రీశైలం, జెట్టూరి నాగిరెడ్డి, పంది లింగం, తులసి రాములు, గోపని భీమయ్య, కోడూరు నర్సింహులు, టేకుల మల్లేష్, గోపని నరేష్, భక్తులు పాల్గొన్నారు.



గులాబీ నేతల ముందస్తు అరెస్ట్

చలో ట్యాంక్ బండ్ బీఆర్ఎస్ పార్టీ పిలుపు నేపథ్యంలో ముందస్తు అరెస్టులు

నవతెలంగాణ-కొత్తూరు

మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలను అక్రమ అరెస్టులకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన చలో ట్యాంక్ బండ్ పిలుపు నేపథ్యంలో మండలంలో బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. కొత్తూరు సీఐ నరసింహారావు నేతృత్వంలో బీఆర్ఎస్ కొత్తూరు మండల, మున్సిపాలిటీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ అయినవారిలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాతుక దేవేందర్ యాదవ్, కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మెండే కృష్ణ యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మెన్ డోలి రవీందర్, కౌన్సిలర్లు కోస్గి శ్రీనివాస్, మాదారం నరసింహగౌడ్, బీఆర్ఎస్ నాయకులు కర్రోల్ల లక్ష్మయ్య, జోగు బాలరాజ్, బండి కృష్ణయ్య, రాజశేఖర్, రవి నాయక్ తదితరులున్నారు.